ప్రజాశక్తి

బుధవారం 17 జులై 2024

8 పేజీలు




విశాఖపట్నం



అనకాపల్లి

ఎర్రమట్టి దిబ్బల విధ్వంసం



ఎర్రమట్టి దిబ్బల్లో సాగుతున్న పనులు

- రాత్రి వేళల్లో మట్టి తరలింపు
- పట్టని అధికార యంత్రాంగం

ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో

భీమిలి సాగర తీరంలో ఎర్రమట్టి దిబ్బల విధ్వంసం యథేచ్ఛగా సాగిపోతోంది. భౌగోళిక సంపదగా ఏళ్లకాలం నుంచి విరాజిల్లుతున్న ఎర్రమట్టి దిబ్బల విలువ కట్టలేని వారసత్వం అంతరించిపోనుందా ? అంటే తాజాగా అక్కడ చోటుచేసుకుంటున్న పరిణామాలను బట్టి అవుననే చెప్పాలి. ఎత్తయిన దిబ్బలను తవ్వేస్తున్నారు. రాత్రి వేళల్లో జరిగే ఈ పనులపై అధికారుల నిఘా కొరవడింది. పర్యావరణానికి ఇదెంతగానో ప్రమాదమంటూ పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గతంలో ఈ ప్రాంతంలో పర్యటించిన జనసేన అధినేత, ప్రస్తుత డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ కూడా ఈ ప్రాంతంలో జరిగే తవ్వకాలను స్వయంగా పరిశీలించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

15 కిలోమీటర్లు విస్తరించిన సహజసిద్ధమైన సంపద

ఎర్రమట్టి దిబ్బలు సుమారు 15 కిలోమీటర్ల మేర విశాఖ-భీమిలి మధ్య విస్తరించి ఉన్నాయి. ఇవి సుమారు 18 వేల ఏళ్ల చరిత్ర కలిగినవి. అటువంటి చారిత్రక, పురావస్తు ప్రదేశాలు భూ రాబందుల దాహానికి బలైపోతున్నాయన్న విషయం పలువురిని కలిచివేస్తోంది. గత ప్రభుత్వంలో ఇక్కడగల చెట్లను కొట్టేసి కాల్చేశారు. ఎర్రమట్టి దిబ్బలు గతంలో ఎత్తుగా ఉండేవి. సముద్ర అలల తాకిడిని సైతం నిలువరించే పర్యావరణ దిబ్బలుగా ఇవి ప్రసిద్ధి. ఐఎన్ఎస్ కళింగ ఈ ప్రదేశంలోనే ఉండడంతో భౌగోళికంగా వాటిని సహజసిద్ధ రక్షణ కవచాలుగా అభివర్ణించడం తెలిసిందే. ఇక్కడ ఏ కట్టడం చేసినా ఎర్రమట్టి దిబ్బలకు ప్రమాదమని మాజీ ఐఎఎస్ అధికారి ఇఎఎస్.శర్మ ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు.

ఈ నెల 14 నుంచి చదును ప్రక్రియ

ఈ నెల 14 నుంచి వాహనాల్లో మట్టిని తరలించడం, కట్టడాలకు చదును పనులు చేపట్టడం వంటి చర్యలు ఆరంభమయ్యాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో 40 ఏళ్ల క్రితం ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలకు ఇచ్చిన పట్టాలు ఉన్నాయి. ఇవి కాకుండా కొంతమంది రియల్ ఎస్టేట్ యజమానులు సైతం ప్రభుత్వం మారిన తర్వాత రాత్రి పూట కొండల్లోకి వాహనాలను మిగతా 2లో..

మోడల్ స్కూలుకు దిక్కెవరు ?

- డిప్యుటేషన్‌పై వెళ్లిపోయిన పాటిపల్లి ప్రిన్సిపాల్
- ఏడాదిగా ఇన్‌ఛార్జ్‌నూ నియమించని అధికారులు
- మోటారు చెడిపోవడంతో తీవ్ర నీటి సమస్య
- ఆరుబయటే విద్యార్థుల కాలకృత్యాలు



పాటిపల్లి మోడల్ స్కూల్

ప్రజాశక్తి - అనకాపల్లి ప్రతినిధి, మునగపాక విలేకరి

జిల్లాలో మునగపాక మండలం లోని పాటిపల్లి మోడల్ స్కూల్‌కు ఏడాదిగా ప్రిన్సిపాల్ లేరు. టెన్త్ ఉత్తీర్ణత సంతృప్తికరంగా లేకపోయినా, పాఠశాలలో తలెత్తిన సమస్యలు పరిష్కరించే బాధ్యతగల వ్యక్తిలేకున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. పాటిపల్లి ప్రిన్సిపాల్‌గా పనిచేసిన పిపిఎస్. శ్రీలక్ష్మి తన పలుకుబడిని ఉపయోగించి విశాఖపట్నం జిల్లా భీమిలి కమాండ్ కంట్రోల్ రూమ్‌కు గత ప్రభుత్వంలో డిప్యుటేషన్‌పై వెళ్లిపోయారు. ఆమె అలా వెళ్లాక ఆ స్థానంలో డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ (డిడిఒ) అధికారాలతో వేరొకరిని ఇన్‌ఛార్జ్‌గా నియమించాల్సి వుంది. కానీ ఆ పనిచేయకపోవడంతో డిప్యుటేషన్‌పై వెళ్లిన శ్రీలక్ష్మి సాంకేతికంగా మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌గానే కొనసాగుతున్నారు. తన స్థానంలో తాత్కాలికంగా వేరొకరిని ప్రిన్సిపాల్‌గా నియమించాలని ఆమె కోరడంలేదు. విద్యాశాఖాధికారులు వేరొకరిని నియమించే మిగతా 2లో..



ట్యాంకర్ నీటిని బకెట్లలో పట్టుకుంటున్న విద్యార్థినులు

గిట్టుబాటు లేక పువ్వుల రైతులు విలవిల

వార్త 3లో..

ఆక్రమణదారుల చేతుల్లో ఎయు భూములు

వార్త 2లో..

ఎస్‌బిసి వంతెనపై వాహనాలకు అనుమతివ్వాలి

వార్త 4లో..



ఏర్పాట్లును పరిశీలిస్తున్న కలెక్టర్, సిపి తదితరులు

గిరి ప్రదక్షిణ ఏర్పాట్ల పరిశీలన

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ : ఈ నెల 20, 21 తేదీలలో జరిగే సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ మహోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్ పరిశీలించారు. పోలీస్ కమిషనర్ ఎస్.బాగ్చి, జివిఎంసి ఎడిసి కెఎస్.విశ్వనాథన్, ఆలయ ఇఒ శ్రీనివాసమూర్తి, ఇతర అధికారులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం ఆయన ట్రైల్ రన్ నిర్వహించారు. అప్పుఘర్ వద్ద లుంబినీ పార్కు సమీపంలోని స్నాన ఘట్టాన్ని పరిశీలించి అక్కడ తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒక వైపు భక్తులు వచ్చేందుకు, మరొక వైపు బయటకు మిగతా 2లో..

జలాశయాలు ఆశాజనకం

- గతేడాది కంటే పెరిగిన నీటి నిల్వలు
- ఈ నెలాఖరున నీరు విడుదల

ప్రజాశక్తి - అనకాపల్లి ప్రతినిధి : జిల్లాలోని జలాశయాల్లో నీరు ఆశాజనకంగా ఉంది. ఖరీఫ్‌లో సకాలంలో పంటల సాగుకు నీరు వదలడానికి పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. తాండవ జలాశయం మినహా మిగిలిన రైవాడ, కోణాం, వరహా, పెద్దేరు జలాశయాల్లో నీటి మట్టాలు గతేడాది కంటే ఎక్కువగా వున్నాయి. పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో వచ్చిన వరదనీరు జలాశయాల్లో చేరుతోంది. కల్యాణపు లోవ జలాశయంలోకి వరదనీరు ఎక్కువ రావడంతో సోమవారం గేట్లు ఎత్తి నీరు దిగువ ప్రాంతానికి వదిలారు. సోమవారం మిగతా 2లో..



కల్యాణపులోవ జలాశయం

జిల్లాలో జలాశయాల ఆయకట్టు, నీటి నిల్వలు

జలాశయం	పూర్తి సామర్థ్యం	ప్రస్తుత నిల్వ	గతేడాది నీరు	ఆయకట్టు (ఎకరాల్లో)
తాండవ	380.00	363.10	369.10 (అడుగుల్లో)	32,689
రైవాడ	114.00	109.95	108.20 (మీటర్లలో)	15,344
కోణాం	101.25	98.20	95.25 (మీటర్లలో)	12,276
పెద్దేరు	137.00	136.25	134.90 (మీటర్లలో)	19,969
వరహా	460.00	458.50	450.00 (అడుగుల్లో)	4,485

మొదటి పేజీ తరువాయి..

ఎర్రమట్టి దిబ్బల విధ్వంసం

పంపిస్తూ చదును చేయించడం కనిపిస్తోంది. భూముల ధరలు విపరీతంగా పెరగడం, నగరీకరణ కారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇటువైపు దృష్టిసారించారు. వాస్తవానికి భీమునిపట్నం మండలంలోని కాపులుప్పాడ గ్రామంలో పాత సర్వే నెంబరు 314 చట్టం కింద సుమారు 3000 ఎకరాల నోటిపై అయింది. కానీ దీన్ని 120 ఎకరాలకు ప్రభుత్వాలు కుదించేసి మిగతా భూముల దోపిడీకి కొన్ని సంవత్సరాలుగా శతవిధాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అరుదైన ప్రకృతి సంపదగా చెప్పుకునే ఈ ఎర్రమట్టి దిబ్బలు దక్షిణాసియాలోని మూడు ప్రాంతాల్లో ఉన్నాయని ఎయుకు చెందిన జియాలజీ రిటైర్డ్ ప్రొఫెసర్ రాజశేఖరరెడ్డి గతంలో ప్రకటించారు. తమిళనాడు, శ్రీలంక, ఎపిలోని భీమిలిలోనే ఇటువంటి దిబ్బలు ఉన్నాయని వెల్లడించారు.

పనులు నిలిపివేయాలి : పర్యావరణవేత్త బొలిశెట్టి

'విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. దేశంలో ఉన్న 29 జాతీయ భౌగోళిక వారసత్వ సంపదల్లో కీలకంగా ఉన్నాయి. అధికారులు తక్షణమే వెళ్లి అక్కడ జరుగుతున్న పనులను నిలుపుదల చేయాలి' అని మంగళవారం సాయంత్రం పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ సోషల్ మీడియా వేదికగా అధికారులను కోరారు. గడిచిన రెండు రోజులుగా ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. ఎర్రమట్టి దిబ్బలు దేశంలో రెండు మాత్రమే ఉన్నాయన్నారు. అందులో ఒకటి విశాఖ - భీమిలి మధ్య, రెండోది తమిళనాడులోని పేరి వద్ద ఉన్నట్టు ఆయన తెలిపారు. ఇలాంటి ప్రపంచ భౌగోళిక వారసత్వ సంపదపై కొందరి కన్ను పడిందన్నారు. అధికారులు తక్షణమే స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

గిరి ప్రదక్షిణ ఏర్పాట్ల పరిశీలన

వెళ్లేందుకు అనువుగా ప్రత్యేక బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. బట్టలు మార్చుకునేందుకు వీలుగా ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలని చెప్పారు. లుంబినీ పార్కు వద్ద ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ప్రత్యేక వాహన శ్రేణి ద్వారా ఎంవిపి, వెంకోజీపాలెం, కైలాసపురం, మాధవధార, మురళీనగర్, ఎన్ఎస్‌టిఎల్, గోపాలపట్నం, కుమారి కల్యాణ మండపం, ప్రహ్లాదపురం, శ్రీనివాస్ నగర్, గోశాల మీదుగా సింహాచలం చేరుకున్నారు. అనంతరం అక్కడ జరిగిన సమీక్షా సమావేశంలో భాగస్వామ్యమయ్యారు. కార్యక్రమంలో జాయింట్ పోలీస్ కమిషనర్ ఫక్కీరప్ప, ఇతర పోలీసు అధికారులు, జివిఎంసి, దేవాదాయ శాఖ అధికారులు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

బిఆర్‌టిఎస్ నిర్వాసితుల సమస్యలకు పరిష్కారం చూపుతాం

తొలిపావంచా నుంచి పాత అడవివరం వరకు బిఆర్‌టిఎస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా నిర్వాసితులుగా మారిన వారి సమస్యలకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపుతామని కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్ హామీ ఇచ్చారు. సింహాచలం కె.కన్వెన్షన్ ఫంక్షన్ హాలులో మంగళవారం సాయంత్రం గిరిప్రదక్షిణ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం జరిగిన అనంతరం బిఆర్‌టిఎస్ నిర్వాసితులు స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్‌ను కలిసి వారి సమస్యలను మొరపెట్టుకున్నారు. స్థలాలు కోల్పోయిన వారికి స్థలాలు ఇవ్వాలని, ఇళ్లు పాక్షికంగా కూలగొట్టినా సరే పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇప్పించాలని, టీడీఆర్ బాండ్లకు సమాన విలువ రూ.35 వేలు కల్పించాలని, ఇంకా టీడీఆర్‌లు రానివారికి ఇప్పించాలని విన్నవించారు. వీటిపై స్పందించిన జిల్లా కలెక్టర్ తనకు కొంచెం సమయం కావాలని, వీటిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లా స్థాయి పరిధిలో తీసుకోవాల్సిన చర్యలు ఉంటే అక్కడే తీసుకుంటామని, అంతకు మించి ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిర్వాసితుల సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.

జలాశయాలు ఆశాజనకం

తాండవలో 520 క్యూసెక్కులు, రైవాడలో 345, కోణాంలో 100, పెద్దేరులో 312, వరహాలో 130 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. ప్రస్తుత జలాశయాల నీటి మట్టాల ప్రకారం తాండవ నీరు ఈ నెల 31న, రైవాడ, కోణాం, పెద్దేరు నీటిని ఆగస్టు మొదటి వారంలో వరి సాగుకు విడిచిపెట్టాలని నిర్ణయించారు. తాండవ పూర్తిస్థాయి నీటిమట్టం సామర్థ్యం 380 అడుగులకుగానూ మంగళవారం నాటికి 363.70 అడుగులుండగా, గతేడాది ఇదే రోజుకు 369.10 అడుగులు వుంది. ఐదు జలాశయాల కింద 84,763 ఎకరాల ఆయకట్టు వుంది. జలాశయాల నీటి మట్టాలు ఇలాగే కొనసాగితే వీటి కిందవున్న ఆయకట్టుకు ఖరీఫ్‌లో సాగునీటి సమస్య వుండదని నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు.

శిలాఫలకం తొలగించాలని ధర్నా

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ : ఎయులోని డాక్టర్ విఎస్.కృష్ణ లైబ్రరీలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని తక్షణమే తొలగించాలని, అందులో ఉన్న తప్పులను సవరించాలని, లైబ్రరీ సదుపాయాన్ని సెలవు దినాల్లో కూడా విద్యార్థులకు, పరిశోధకులకు అందుబాటులోకి తీసుకురావాలని లైబ్రరీ మెయిన్ గేటు ఎదుట విద్యార్థులు, పరిశోధకులు మంగళవారం ధర్నా నిర్వహించారు. సమస్యలను పరిష్కరించాలని ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ను కోరారు. వైస్ ఛాన్సలర్‌ను నియమించాలని, రాజీనామా చేసిన విసి, రిజిస్ట్రార్‌లపై న్యాయ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం సురేష్ మీనన్, నాని, పట్నాయక్, నరసయ్య పాల్గొన్నారు.

సైన్స్ కాలేజీ ఎదుట నిరసన

సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ ఆఫీసులో ఫైల్స్, కంప్యూటర్ షార్ట్ సర్క్యూట్‌తో కాలిపోవడం విడ్డూరంగా ఉందని పేర్కొంటూ సైన్స్ కాలేజీ ఎదుట ఆంధ్ర యూనివర్సిటీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గత ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అనేక అడ్డగోలు రీసెర్చ్ అడ్మిషన్లు జరిగాయని తెలిపారు. సైన్స్ కాలేజ్ అకౌంట్స్‌ను అర్హత లేని అసిస్టెంట్ ప్రిన్సిపాల్ నిర్వహించారని తెలిపారు. సైన్స్ కాలేజీలోని ఫైల్స్‌ను తగలబెట్టినట్టు అనుమానాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం.సురేష్ మీనన్, డాక్టర్ పొన్నాడ శ్రీనివాస్, డాక్టర్ దాస్, డాక్టర్ భాను, డాక్టర్ సూరి పాల్గొన్నారు.

ఆక్రమణదారుల చేతుల్లో ఎయు భూములు

- కీలకపాత్రధారులుగా వైసిపి నేతలు
- కమర్షియల్ ప్రాజెక్టు కోసం పావులు కదుపుతున్న బిజెపి కీలక నేత

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ : విశాఖ నగర నడిబొడ్డున పెదవాల్తేరు - ఆర్‌టిసి కాంప్లెక్స్‌కు వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన 2.32 ఎకరాల స్థలంపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకుల కన్ను పడింది. ఆ స్థలంపై న్యాయస్థానాల్లో పలు వివాదాలు ఉన్నప్పటికీ వాటిని తమదైన పద్ధతిలో పరిష్కరించుకుని ఆ స్థలంలో రూ.1200 కోట్ల విలువైన ప్రైవేట్ కమర్షియల్ ప్రాజెక్టు నిర్మాణానికి సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంలో బిజెపికి చెందిన నాయకుడు కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.

గతంలో భూములు అన్యాక్రాంతం

చాలా ఏళ్ల క్రితం ఆంధ్ర విశ్వవిద్యాలయం పోలమాంబ గుడి పక్కన ఐదు ఎకరాల స్థలం కొనుగోలు చేసింది. టైటిల్ డీడ్ ఎయుకు ట్రాన్స్‌ఫర్ కాలేదు. దీంతో ఆ స్థలాన్ని అప్పట్లో పోలమాంబ ఆలయం సమీపంలో నగరంలోని పేద వారికి బదలాయింపు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ధ్రువపత్రాలు అందజేసింది. కానీ ఆ స్థలంలో 2.32 ఎకరాల స్థలం స్పోర్ట్స్ గ్రౌండ్ నిమిత్తం కేటాయింపులు జరిగినట్టు రికార్డులు చెబుతున్నాయి. మిగిలిన దాని నుంచి ఒక ఎకరం స్థలాన్ని రైతు బజారుకు కేటాయించారు. దానికి బదులుగా తొమ్మిది ఎకరాల స్థలాన్ని ఎయుకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామంటూ అగ్రిమెంట్ కూడా చేసుకుంది. అంతేకాకుండా అందులో 700 గజాల స్థలం పెట్రోల్ బంక్‌కు కూడా కేటాయింపు చేశారు. దాని పక్కనే మరి కొంత స్థలం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పోలీస్ కార్యాలయానికి కేటాయించారు. ఈ మొత్తం భూ వ్యవహారంలో ఎయుకు చెందిన పోలమాంబ టెంపుల్‌కు ఆనుకుని ఉన్న 2.32 ఎకరాల భూమిపై ప్రస్తుతం వివాదం నెలకొంది. ఆ స్థలంలో ఒకప్పుడు ఎయులో పనిచేసే ఓ వ్యక్తి 300 గజాల్లో పాల వ్యాపారం చేస్తూ నివసించేవారని, కొన్నాళ్లపాటు ఉన్న తర్వాత ఆ భూమికి న్యాయస్థానంలో పర్మినెంట్ ఇంజక్షన్ ఆర్డర్ కూడా పొంది ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. కాలక్రమేణా ఈ 2.32 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది. అందులో ఒక్కొక్కరూ 2000 గజాలు చొప్పున షెడ్లు వేసి ఎనిమిది మంది పలు రకాల వ్యాపారాలు చేస్తూ వచ్చారు. ఆ స్థలానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. ఈ ఎనిమిది భాగాలూ వైసిపి నేతలవేనని పలువురు చెబుతున్నారు.

మోడీ పర్యటన సమయంలో మళ్లీ ఎయు ఆధీనంలోకి..

రెండేళ్ల క్రితం విసి ఆచార్య పివిజిడి.ప్రసాద్ రెడ్డి హయాంలో వైసిపి నాయకులు ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఎయు మైదానంలో సభ నిర్వహణ ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో సదరు భూములు ఆక్రమణకు గురయ్యాయని చెబుతూ అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆ విషయం అప్పట్లో పలు పత్రికల్లో ప్రధాన శీర్షికల కింద ప్రచురితమైంది. ఎయు విసి ప్రసాద్ రెడ్డి సైతం పలుమార్లు ఆక్రమణకు గురైన వెయ్యి కోట్ల భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నామని ప్రకటించడం జరిగింది. ఆ సమయంలో అక్కడ నివసించే వారు కోర్టును ఆశ్రయించగా ఇప్పటికీ ఈ స్థలంపై న్యాయస్థానంలో వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్‌కి రంగానికి చెందిన పలువురు కోర్టును ఆశ్రయించిన వారికి కొంత ముట్టజెప్పి వారిచేతే కేసు ఉపసంహరించుకునేలా చేసి, ఆ స్థలాన్ని కాజేసేందుకు శరవేగంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిరోజూ కొంతమంది కారులో వచ్చి ఈ స్థలంలో నిర్మాణాల కోసం చర్చలు జరుపుతున్నారని స్థానికులు చెబుతున్నారు. దీనిపై ఆంధ్ర విశ్వవిద్యాలయం, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే ఆ స్థలం చేజారిపోయే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.



ఆక్రమణకు గురవుతున్న ఎయు స్థలం

ఆన్‌లైన్ అడ్మిషన్ల విధానాన్ని రద్దు చేయాలి

ప్రజాశక్తి - విశాఖ కలెక్టరేట్ : డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్ల విధానాన్ని రద్దు చేయాలని ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వి.జాన్సన్ బాబు, విశాఖ జిల్లా కార్యదర్శి యు.నాగరాజు డిమాండ్ చేశారు. మంగళవారం సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 20 నుండి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్ల విద్యార్థులతో ముఖాముఖి, హాస్టల్ నిద్రలు నిర్వహించి, ఆగస్టు 6న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు శాంతియుత ధర్నాలు చేపడతామన్నారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తామని తెలిపారు. ఏడు సంవత్సరాలుగా విద్యార్థులకు అందాల్సిన దుప్పట్లు, ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు ఇవ్వలేదని, తొమ్మిది నెలలుగా మెస్ ఛార్జీలు విడుదల చెయ్యకపోవడంతో విద్యార్థులకు మెరుగైన పౌష్టికాహారం అందించడంలో వార్డెన్లు విఫలమవుతున్నారని తెలిపారు. హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా నాయకులు కె.హేమానంద్, మధు, శివ, నాగేష్ పాల్గొన్నారు.

18న జోన్ -3లో తాగునీటికి అంతరాయం

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ : సీతమ్మధార టిపిటి కాలనీ ప్రాంతంలో 400 ఎంఎం వ్యాసంగల పంపింగ్ మెయిన్ లైన్ మరమ్మతుల నేపథ్యంలో ఈ నెల 18న తాగునీటికి అంతరాయం ఏర్పడుతుందని జివిఎంసి మంచినీటి సరఫరా విభాగం కార్యనిర్వాహక ఇంజినీరు శ్రీనివాస్ ప్రసాద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జివిఎంసి జోన్-3లోగల టిపిటి.కాలనీ, పి అండ్ టి కాలనీ, నక్కవానిపాలెం, చైతన్య నగర్, క్రాంతి నగర్, శారద స్కూల్ ఏరియా, రామకృష్ణ నగర్, లలిత నగర్, శంకరమఠం మెయిన్ రోడ్డు, చిన్నూరు, మంగళవీధి ప్రాంతాలకు ఆ రోజు నీటి సరఫరా ఉండదని పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు. అత్యవసర ప్రదేశాల్లో నీటి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామని వెల్లడించారు.

28న ఉత్తమ విద్యార్థులకు బహుమతులు

ప్రజాశక్తి - విశాఖ కలెక్టరేట్ : ఉత్తమ విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నట్టు కేంద్ర గౌరీ సంఘం విశాఖ అధ్యక్షులు బుద్ధ శివాజీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్‌లో 80 శాతానికిపైగా మార్కులు సాధించిన వారికి, పాలిటెక్నిక్, ఎంసెట్, ఐఐటి, గేట్, ఐసెట్, ఈసెట్, ఆసెట్, లాసెట్, ఎపిఆర్‌జెసి, పీజీ సెట్లలో ర్యాంకులు సాధించిన వారికి ఈ నెల 28న నగదు బహుమతి, జ్ఞాపికతో పాటు సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. విశ్వనాథ కన్వెన్షన్ హాల్ (పోర్టు కళావాణి స్టేడియం)లో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు.అదే విధంగా ఆధారం లేని గవర జాతి మెరిట్ విద్యార్థులు 10 మందికి రూ.10 వేల చొప్పున ఉపకార వేతనాలను అందజేస్తామన్నారు.

మోడల్ స్కూలుకు దిక్కెవరు ?

(మొదటి పేజీ తరువాయి..) ప్రయత్నం గట్టిగా చేయలేదు.

ఆరు నుంచి ఇంటర్మీడియట్ వరకు దాదాపు 650 మంది విద్యార్థులున్న మోడల్ స్కూల్ నిర్వహణకు పూర్తిస్థాయిలో బాధ్యతపడే వ్యక్తి వుండాలన్న ఆలోచన అధికారులకు రాలేదు. తాను డిప్యుటేషన్‌పై వెళ్లినా, మోడల్ స్కూల్‌లో డిడిఒ అధికారాలు వదులుకోవడానికి ఆమె ఇష్టపడకపోవడంతో పలుకుబడి కలిగిన ఆమెను కాదని చేసేదిలేక కొనసాగిస్తున్నారు. వారం రోజులుగా స్కూల్ మోటార్ పాడవడంతో నీరులేక విద్యార్థులు నానా అవస్థలుపడుతున్నారు. రన్నింగ్ వాటర్ లేకపోవడంతో హాస్టల్ సదుపాయం కలిగిన తొమ్మిది నుంచి ఇంటర్మీడియట్ పిల్లలు వందమంది కాలకృత్యాలు తీర్చుకోవడానికి కొండమీదకు వెళ్తున్నారు. నీరు లేకపోవడంతో స్నానాలు కూడా చేయకుండా తరగతులకు హాజరవుతున్నారు. నీటి సమస్య తీవ్రత పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు సోమవారం వాటర్ ట్యాంక్ తెప్పించారు. ట్యాంక్ నీరు బాలికలు బకెట్లతో పట్టుకొని రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి నీటిని పదిలంగా వాడుకుంటున్నారు. పూర్తిస్థాయి బాధ్యతలు చూసే ప్రిన్సిపాల్ లేకపోవడంతో మోటారు పాడై వారం రోజులైనా మరమ్మతు చేయలేదు. పేద పిల్లలు చదువుకొనే మోడల్ స్కూల్‌లో కనీస వసతుల బాధ్యత చూసే ప్రిన్సిపాల్ లేకపోవడం విచారకరం. ఇదే విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారి వెంకటలక్ష్మమ్మ వద్ద 'ప్రజాశక్తి' ప్రస్తావించగా మోడల్ స్కూల్‌కు ప్రిన్సిపాల్ లేకపోవడం వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను విద్యాశాఖ కమిషనరేట్‌కు లెటర్ రాశామన్నారు. ఉత్తీర్ణత తగ్గిన విషయం తెలియజేశామన్నారు. ఇక్కడ పనిచేసిన ప్రిన్సిపాల్ డిప్యుటేషన్‌తో వెళ్లడంతో వేరొకరిని ఇన్‌ఛార్జ్‌గానైనా నియమించాలని, లేదంటే డిప్యుటేషన్ రద్దు చేసి ఆమెను వెనక్కు పంపించాలని కోరినట్లు తెలిపారు.

గిట్టుబాటు లేక పువ్వుల రైతులు విలవిల

ప్రజాశక్తి- ఆనందపురం : రైతే రాజు అన్న నినాదం మాటకే పరిమితమవుతోంది. రైతన్న మాత్రం అప్పులు ఊబిలో పడి నిత్యం గిలగిల కొట్టుకుంటూనే ఉన్నాడు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎవరు అధికారంలోకి వచ్చినా రైతులను పట్టించుకోవడంలేదని, సరైన న్యాయం చేయడంలేదని రైతులు వాపోతున్నారు. వేసవి సీజన్లో పండగలు, పెళ్లిళ్లతో పువ్వుల వ్యాపారం బాగా గిరాకీగా ఉంటుంది. కానీ ఈ సంవత్సరం మూఢమాసం వల్ల రైతులు కాయ కష్టం చేసి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఈ సీజన్లో మల్లె, విరజాజులు, బంతి పువ్వులకు కిలో రూ.1000 నుంచి రూ.1500 వరకు ఉండేది. ఇప్పుడు రూ.100కు మాత్రమే అమ్ముడు పోతున్నాయి. రైతుకు కనీసం కూలీల డబ్బులు కూడా రావడం లేదు. అదే శుభకార్యం సీజన్ అయితే మంచిగిరాకీ ఉండేది. ఈ మూడు నెలలు రైతుకు మంచి ఆదాయం వచ్చేది.

తోటల పెంపకానికి అధిక వ్యయం

పువ్వుల తోటల సాగుకు రైతుకు చాలా పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఎరువులు, పురుగుల మందులకు అధిక ఖర్చులు అవుతున్నాయి. పండిన వంటలో సగానికిపైగా కూలీల రూపంలోనే పోతుందని, అప్పు చేసి వ్యవసాయానికి పెట్టుబడి పెట్టినా సరైన రాబడి రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ సీజన్‌లో కొత్త రకం తెగులు సోకి పువ్వుల పంటలు పాడైపోతున్నాయని, పురుగుల మందులు వ్యవసాయానికి ఎంత మేర పిచికారి చేసినా ఫలితం ఉండడంలేదని రైతులు చెబుతున్నారు. కొంతమేర పండిన పంటను మార్కెట్లో విక్రయాలు జరపాలన్నా మధ్యవర్తులు తమ కాయ కష్టాన్ని లాగేసుకుంటున్నారని రైతులు వాపోతున్నారు.


బంటుపల్లి వారి కల్లాలలో పూల తోట

రైతులను ఆదుకోవాలి

రైతులకు పురుగుల మందులు ఎరువులు సబ్సిడీల రూపంలో అందించాలని, ఉపాధి హామీ పథకం ద్వారా వ్యవసాయ పనులకు కూలీలను అందించాలని, వ్యవసాయానికి అవసరమగు పనిముట్లు, స్ప్రేయింగ్ మిషన్లు సబ్సిడీ ద్వారా అందించాలని, ఆనందపురం పూల మార్కెట్లో దళారీ వ్యవస్థను నిర్మూలించి రైతు పండించిన పంటను నేరుగా కొనుగోలుదారుడే తీసుకునేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు

ప్రజాశక్తి-ఆనందపురం : ఆనందపురం మండలం నేలతేరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బేరి నాగ శేషుబాబు మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. శేషుబాబు కనిపించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదుతో స్థానిక సిఐ టివి తిరుపతిరావు ఆధ్వర్యాన పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. బేరి నాగ శేషుబాబు మంగళవారం విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ఉన్నట్లు సిఐ తిరుపతిరావుకు సమాచారం వచ్చింది. పోలీసులు రైల్వేస్టేషన్‌కు చేరుకొని నాగశేషుబాబును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఫిర్యాదు ధారైన బేరి మణికి, గ్రామ పెద్దలకు, కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. పెద్దల సమక్షంలో బేరి నాగశేష బాబును కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సిఐ తిరుపతిరావు తెలిపారు.


ప్రభాకరరావు దంపతులను సత్కరిస్తున్న పోస్టల్ ఉద్యోగులు

వృత్తి పట్ల అంకితభావం ప్రభాకర్ సొంతం

- ఉద్యోగ విరమణ సభలో సహోద్యోగులు

ప్రజాశక్తి -తగరపువలస : వృత్తి పట్ల అంకితభావం ప్రభాకర్ సొంతమని పలువురు పోస్టల్ ఉద్యోగులు కొనియాడారు. భీమిలి మండలం, తాటితూరులో బ్రాంచి పోస్ట్ మాస్టర్‌గా 31 ఏళ్ల పాటు విధులు నిర్వహించి ఈ నెల 15న ఉద్యోగ విరమణ పొందిన దుంపల ప్రభాకరరావును సహోద్యోగులు మంగళ వారం ఘనంగా సత్కరించారు. తగరపువలసలో జరిగిన ఈ కార్యక్రమంలో విశాఖ నార్త్ సబ్ డివిజన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ జి.జగదీశ్వరరావు, చిట్టివలస, భీమిలి సబ్ పోస్ట్ మాస్టర్లు ఎన్.ఆదినారాయణ, బి.చంద్రశేఖర్‌రావు, పలువురు బిపిఎంలు, జిడిఎస్‌లు, ఎంసిలతో పాటు తాటితూరు సర్పంచ్ సిరిగుడి సంతోషి, ఈశ్వరరావు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు కలిసి ప్రభాకరరావు, అతని భార్య నాగమణిని ఘనంగా సత్కరించారు.

కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు

ప్రజాశక్తి -ఆనందపురం: ఆనందపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్ ఎం.గంగునాయుడు ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 10 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేశారు. ఈ కార్యక్రమంలో సామజిక వైద్యాధికారి పి.సాంబమూర్తి, మహిళా ఆరోగ్య పర్యవేక్షకులు పార్వతమ్మ, కృష్ణమోహన్, ఎఎన్ఎం, ఆశా కార్యకర్త తదితరులు పాల్గొన్నారు.

జెడ్‌పి హైస్కూల్‌ను సందర్శించిన డిఇఒ

ప్రజాశక్తి -తగరపువలస : భీమిలి మండలం, చిప్పాడ జెడ్‌పి హైస్కూల్‌ను జిల్లా విద్యా శాఖాధికారి ఎల్.చంద్రకళ మంగళవారం సందర్శించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. గణితం, ఫిజిక్స్, బయోలజీ, హిందీ పాఠ్యాంశాలకు సంబంధించి టెన్త్ విద్యార్థులకు పలు ప్రశ్నలు అడిగారు. ఆయా సబ్జెక్ట్ లకు సంబంధించి నోట్ పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. 6, 7 తరగతుల విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. నాడు- నేడు పథకం కింద నిర్మాణంలో ఉన్న పాఠశాల భవనాన్ని పరిశీలించారు. హెచ్ఎం ఎంవిటి.రత్నం, ఉపాధ్యాయులు ఎస్.విజయకుమార్, రేఖ అప్పారావు, ఎ.హేమ సుందరరావు, టి.త్రివేణి పాల్గొన్నారు.

పిచ్చిమొక్కల తొలగింపు

ప్రజాశక్తి-ఆనందపురం: ఆనందపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానమంలో వాకర్స్ స్వచ్ఛందంగా శ్రమదానం చేసి మంగళవారం పిచ్చిమొక్కలను తొలగించారు. క్రీడా మైదానం చుట్టూ పిచ్చి మొక్కలు ఉండడంతో పాఠశాల ఉపాధ్యాయులు బి.ముత్యాలనాయుడు ఆధ్వర్యాన పలువురు యువకులు, విద్యార్థులు, పెద్దలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మొక్కలను తొలగించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఆర్టీసీ ఉద్యోగి ఉమామహేశ్వరరావు, మెడికల్ షాపు యాజమాని రామారావు, ఉపాధ్యాయులు అర్జునరావు, ఎల్ఐసి ఉద్యోగి గోవిందరావు, హరి, లక్ష్మణరావు, రంగారావు, లక్ష్మి, కృప తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా దుర్గాలమ్మ జాతర

ప్రజాశక్తి -మధురవాడ : జివిఎంసి 8వ వార్డు పరిధి ఎండాడలో ఉన్న దుర్గాలమ్మ అమ్మవారి జాతరను మంగళవారం నిర్వహించారు. గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు.

మందుబాబులకు జరిమానా

ప్రజాశక్తి- ఆనందపురం : ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడిన ఏడుగురికి భీమిలి 15వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ డి.సౌజన్య రూ.10 వేలు చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు ట్రాఫిక్ ఎస్ఐ పాపారావు తెలిపారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు

హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన

ప్రజాశక్తి- భీమునిపట్నం : హెల్మెట్ ప్రాధాన్యతను తెలుపుతూ మండల లీగల్ సర్వీస్ కమిటీ, స్థానిక బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన ప్రభుత్వ డైట్, సన్ స్కూల్ విద్యార్థులతో కలిసి న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. శ్రీనూకాలమ్మ గుడి నుంచి గంట స్థంభం వరకు సాగిన ర్యాలీలో 15వ మెట్రో పాలిటిన్ మెజిస్ట్రేట్ డి.సౌజన్య, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంవి.పార్వతీశం, కార్యదర్శి కెఎస్ఎం. సుధాకర్, న్యాయవాదులు ముమ్మిడిశెట్టి సునీల్, ఎజిపి పాత్రుడు, పిఎస్ఎల్‌కె భరద్వాజ్, బి ఈశ్వరరావు, మాజీ కౌన్సిలర్ ఎం.లక్ష్మణరావు, ట్రాఫిక్ ఎస్ఐ చిరంజీవి పాల్గొన్నారు.

మత్తు జోలికి పోవద్దు

ప్రజాశక్తి -భీమునిపట్నం : గంజాయి, హెరైన్, కొకైన్ వంటి మాదక ద్రవ్యాల జోలికి పోవద్దని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఎస్సై చిన్నంనాయుడు విద్యార్థులకు సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై స్థానిక ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం ఎస్ఇబి ఆధ్వర్యాన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.మురళీకృష్ణ, అధ్యాపకులు పాల్గొన్నారు.

ట్రిపుల్ ఐటికి 22 మంది ఎంపిక

ప్రజాశక్తి -భీమునిపట్నం : మండలం, జివిఎంసి ఒకటో జోన్ పరిధిలో 2024 -25 విద్యా సంవత్సరంలో 22 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీకి ఎంపికైనట్లు ఎంఇఒ ఎం.శివరాణి తెలిపారు. ఎంపికైన వారిలో 16 మంది బాలికలు, ఆరుగురు బాలురు ఉన్నట్లు పేర్కొన్నారు. చిట్టివలస, మజ్జివలస, లక్ష్మిపురం, అమనాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఎంజెపి, సోషల్ వెల్ఫేర్ స్కూల్, ఎపిబాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారని తెలిపారు.

మద్దిలో ముత్యాలమ్మ వారాలు

ప్రజాశక్తి -పద్మనాభం : మండలంలోని మద్దిలో ముత్యాలు అమ్మవారి మంగళవారాలు గ్రామస్తులు నిర్వహించారు. అమ్మవారికి పసుపు, కుంకమ చూపించి మొక్కులు తీర్చుకున్నారు.

ప్రశ్నించేతత్వాన్ని అలవాటు చేయాలి


డైట్‌లో మాట్లాడుతున్న విజయ భాస్కర్

ప్రజాశక్తి -భీమునిపట్నం : విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేయాలని పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు బి.విజయభాస్కర్ ఉపాధ్యాయులకు సూచించారు. స్థానిక ప్రభుత్వ డైట్‌ను మంగళ వారం ఆయన సందర్శించి మాట్లాడారు. ఉపాధ్యాయులే బలమైన సమాజాన్ని నిర్మించగలరని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, ఛాత్రోపాధ్యాయులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, వ్యవసాయదారుడు ఏవిధంగా వ్యవసాయం చేస్తాడో, ఉపాధ్యాయులు కూడా వృత్తిలో అంతే అంకిత భావాన్ని కలిగి ఉండాలని చెప్పారు. చదవడం జీవన శైలిలో భాగం కావాలన్నారు. పరీక్షల కోసం చదివే పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలను కూడా చదవడంపై ఆసక్తి పెంచుకోవాలని ఛాత్రోపాధ్యాయులకు సూచించారు. పుస్తకాలు చదవడం మంచి అలవాటుగా చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డైట్ వైస్ ప్రిన్సిపల్ యు.మాణిక్యంనాయుడు, ఎల్.సుధాకర్, నాగేశ్వర రావు, సోమయాజులు, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విజయభాస్కర్‌ను సత్కరించారు.

పొలాలే వ్యాయామ స్థలాలు

ప్రజాశక్తి- ఆనందపురం : ఆనందపురం మండలం పాలవలస పంచాయతీ పరిధిలోని ఏసెంట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులకు పొలాలే వ్యాయామ స్థలాలుగా మారాయి. ఈ పాఠశాలలో సుమారు 500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాలకు సరైన ఆట స్థలం లేక సమీపంలో రహదారి అవతల ఉన్న పొలాల్లో వ్యాయామం చేయిస్తున్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవానికి సంబంధించి పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలకు పొలాల్లోనే తర్ఫీదునిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం పొలాల్లో విద్యార్థులు పలు పోటీలకు శిక్షణ పొందుతున్నారు.


పొలాల్లో ఆటల పోటీలు నిర్వహిస్తున్న ఏసెంట్ పాఠశాల యాజమాన్యం

ప్రైవేట్ పాఠశాలకు ఆట స్థలాలు లేకపోయినా అధికారులు అటువైపుగా కన్నెత్తి కూడా చూడటంలేదు.

పర్యావరణ సమతుల్యతకు పాములు కీలకం


పాముల పోస్టర్లను ఆవిష్కరిస్తున్న అటవీశాఖాధికారులు

ప్రజాశక్తి - ఆరిలోవ : పర్యావరణ సమతుల్యతలో పాములు కీలక పాత్ర పోషిస్తాయని, వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎపి పిసిసిఎఫ్ (వైల్డ్‌లైఫ్) డాక్టర్ శాంతి ప్రియ పాండే తెలిపారు. ప్రపంచ పాముల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల, ఈస్టర్న్ ఘాట్ వైల్డ్ లైఫ్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో జూ పార్కులో పాముల సంరక్షణ ప్రాముఖ్యత, పాముల నిర్వహణ, నివారణ చర్యల గురించి అవగాహన, చర్చా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతి ప్రియ పాండే పాముల సంరక్షణ, ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అనంతరం పాముల జాతుల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిసిఎఫ్ శ్రీకంఠనాథరెడ్డి, భరద్వాజ, జూ క్యూరేటర్ మంగమ్మ, అటవీ శాఖాధికారులు పాల్గొన్నారు.



300ఎన్ బస్ సర్వీసును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గణబాబు

300ఎన్ బస్ సర్వీసు ప్రారంభం

ప్రజాశక్తి -గోపాలపట్నం : పాత గోపాలపట్నం, చంద్రనగర్, యల్లపువానిపాలెం, కొత్తపాలెం, నరవ ప్రాంతాల మీదుగా సబ్బవరం వెళ్లేందుకు 300 ఎన్ బస్సు సర్వీసును చంద్రనగర్‌లో పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ, విశాఖ ఆర్‌టిసి కాంప్లెక్స్ నుంచి పాత గోపాలపట్నం, కొత్తపాలెం మీదుగా నడిపే ఈ సర్వీసు ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అడిగిన వెంటనే సర్వీసును ప్రారంభించినందుకు ఆర్‌టిసి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. బస్సుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ ప్రాంత ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజలు ఆనందంతో ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌టిసి అధికారులు అప్పలరాజు, సత్యనారాయణ, రాజశేఖర్, టిడిపి కార్పొరేటర్లు దాడి వెంకట రమేష్, బొమ్మిడి రమణ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతిసార నివారణపై అవగాహన

ప్రజాశక్తి -గాజువాక : అతిసార వ్యాధి నివారణపై మంగళవారం చినగంట్యాడలో అవగాహన కల్పించారు. 72వ వార్డు కార్పొరేటర్ ఎజె.స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలు అతిసార వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెందుతాయని, వాటి వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతారని తెలిపారు. పిహెచ్‌సి డాక్టర్ నాగ అప్పారావు మాట్లాడుతూ, దోమల వల్ల మలేరియా, డెంగీ తదితర వ్యాధులు సంభవిస్తాయని తెలిపారు. జివిఎంసి సిఒ సూర్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఈశ్వరరావు, మలేరియా ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఎఎన్‌ఎం రేణుక, బిజెపి నాయకులు, సతీబాబు, సిపిఐ నాయకులు అప్పారి విష్ణుమూర్తి, జి.ఆనంద్, ఆర్‌పిలు అప్పారి శ్రీలక్ష్మి, సునీత పాల్గొన్నారు.

మహిళా సాధికారతకు ప్రాధాన్యమివ్వాలి

ప్రజాశక్తి -ములగాడ : అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ధి సాధించడానికి, జాతి నిర్మాణంలో వారు కీలక పాత్ర వహించడానికి ప్రభుత్వాలు ఎక్కువగా కృషి చేయాలని జాతీయ సేవా పథకం జిల్లా ప్రోగ్రాం అధికారి ఇపిఎస్.భాగ్యలక్ష్మి కోరారు. స్థానిక సెయింట్ ఆన్స్ డిగ్రీ కళాశాలలో నూతనంగా డిగ్రీలో ప్రవేశం పొందిన విద్యార్థినులకు ఏర్పాటుచేసిన సామాజిక అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. మహిళలు నూరు శాతం అక్షరాస్యతను సాధించాలని, వారికి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉండేలా చూడాలని, వారి ఆరోగ్యానికి, భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లుచేయాలని కోరారు. అనంతరం ఒత్తిడి నివారణ, సమయ పాలనపై సెయింట్ ఆన్స్ కళాశాల సీనియర్ ఆంగ్ల అధ్యాపకులు వై.ప్రేమలత ప్రత్యేక ప్రసంగం చేశారు. ఒత్తిడిని సక్రమంగా అధిగమించినప్పుడే విజయం సొంతమవుతుందన్నారు. సెయింట్ ఆన్స్ నార్తరన్ ప్రొవెన్షియల్ సుపీరియర్ సిస్టర్ శాంద్రిన జ్యోతి మాట్లాడుతూ, విద్యార్థినులు వ్యక్తిత్వ వికాసాన్ని కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ సిస్టర్ గెసెల్ల, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ కేస్లిన్, జయశీల, ఎ.రోజా, ఎ.ఆదిలక్ష్మి, డాక్టర్ సిహెచ్.ప్రశాంతి, వి.అంజలిదేవి పాల్గొన్నారు.

రాష్ట్ర హ్యూమన్ రైట్స్ జనరల్ సెక్రటరీకి సన్మానం

ప్రజాశక్తి- ఆనందపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ జనరల్ సెక్రటరీ మామిడి ఉదయశంకర్‌ను ఆనందపురం మండలం లోడగలవానిపాలెం పంచాయతీకి చెందిన జనసేన నాయకులు కొయ్య నాని ఆధ్వర్యాన సన్మానించారు. ప్రజల పక్షాన సహాయ సహకారాలను అందించాలని నాయకులు కోరారు.

కళ్లద్దాల పంపిణీ

ప్రజాశక్తి-సీతమ్మధార : జివిఎంసి 26వ వార్డులో పలువురికి కంటి అద్దాలను వార్డు కార్పొరేటర్ ఎం.శ్రావణి పంపిణీచేశారు. గత నెలలో గీతం హాస్పిటల్ ఆధ్వర్యాన నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో భాగంగా కంటి శస్త్ర చికిత్స చేయించుకున్న వారికి కంటి అద్దాలను మంగళవారం ఆమె అందించారు. ఈ కార్యక్రమంలో ఎం.కిశోర్‌కుమార్ పాల్గొన్నారు.

గిరిప్రదక్షిణను విజయవంతం చేద్దాం : గంటా

ప్రజాశక్తి- సింహాచలం : సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి గిరిప్రదక్షిణను అందరం కలిసి పని చేసి విజయవంతం చేద్దామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ నెల 20, 21వ తేదీల్లో జరగబోయే గిరిప్రదక్షిణ ఏర్పాట్లపై సింహాచలం కొండ దిగువన ఉన్న కె.కన్వెన్షన్ హాలులో ఎంపి శ్రీభరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమక్షంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులకు గంటా శ్రీనివాసరావు సూచనలు చేశారు. సింహగిరి చుట్టూ ఉన్న 32 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడికక్కడ స్టాళ్ల ఏర్పాటుచేయాలి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేపట్టే చర్యల గురించి పలు సూచనలు చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామని పేర్కొన్నారు.

గిరిప్రదక్షిణ ప్రధానమైన వేడుక అని, దీనికోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ఏర్పాట్లుచేయాలని విశాఖ ఎంపీ శ్రీభరత్ సూచించారు. వివిసిలు, వివిఐపిల దర్శనాల ప్రభావం సాధారణ భక్తులపై పడకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు.

పటిష్ట ఏర్పాట్లు : జిల్లా కలెక్టర్

గిరిప్రదక్షిణకు అధికార యంత్రాంగం తరపున పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. సింహగిరి చుట్టూ 28 చోట్ల ప్రత్యేక స్టాళ్లను, 11 మెడికల్ క్యాంపులు, పురుషులకు, మహిళలకు వేర్వేరుగా 290 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. గిరిప్రదక్షిణ సాగే రహదారి పొడవునా 100 సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులకు సమాచారం తెలిపేలా పబ్లిక్ అడ్రస్ సిస్టం, ఎక్కడికక్కడ ఫైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్ శాఖ ద్వారా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఐసిడిఎస్ ద్వారా ఎక్కడికక్కడ ఫీడింగ్ రూమ్‌లు ఏర్పాటుచేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ ఎస్.బాగ్చి, ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి, జాయింట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప, ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, కార్పొరేటర్ పీవీ నర్సింహం, జిల్లా స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నాం : కలెక్టర్



సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

ఎస్‌బిసి వంతెనపై వాహనాలకు అనుమతివ్వాలి

ఎమ్మెల్యేకు సిపిఎం వినతి

ప్రజాశక్తి -ములగాడ : ఎస్‌బిసి వంతెన మీదుగా వాహనాలను అనుమతించేలా కృషిచేయాలని కోరుతూ పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబుకు సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి మరడాన జగ్గునాయుడు ఆధ్వర్యాన పార్టీ నాయకులు మంగళవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ, నేవల్ డాక్‌యార్డు సర్దార్ వల్లభాయి పటేల్ వంతెనకు మరమ్మతులు చేయడం మంచిదేనని, కానీ ఏడాదిగా ఇదే కారణం చెప్పుకొస్తున్నారని వివరించారు. వేగవంతంగా వంతెన పనులు పూర్తిచేయించాలని కోరారు. అంతవరకు ఎస్‌బిసి వంతెన మీదుగా అత్యవసర వాహనాలు, ఆటోలు, ట్యాక్సీలు, అంబులెన్స్‌లకు అనుమతించేలా నేవల్ అధికారులతో మాట్లాడాలని ఎమ్మెల్యేను కోరారు.

విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు విధులకు వెళ్లేందుకు, కెజిహెచ్, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన వారు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారని గుర్తుచేశారు. అయితే వంతెన పూర్తయ్యేవరకు ఆర్‌టిసి బస్సులు వెళ్లే మార్గం గుండా వాహనాలు వెళ్లాలని అధికార్లు సూచిస్తున్నారని తెలిపారు. ఈ మార్గంలో మూడుచోట్ల రైల్వే ట్రాక్‌లు ఉన్నాయని గేటు పడితే గంట వరకు రాకపోకలు ఆగిపోతాయని, ప్రజల ప్రాణాలకు ప్రమాదం కూడా ఉంటుందని వివరించారు. ఈ సమస్యపై ఎమ్మెల్యే గణబాబు జోక్యం చేసుకోవాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో సిపిఎం మల్కాపురం జోన్ కార్యదర్శి పి.పైడిరాజు, నాయకులు ఆర్.లక్ష్మణమూర్తి, కె.పెంటారావు, పి.సురేష్ తదితరులు ఉన్నారు.

రైల్వే ఒబిహెచ్ఎస్ కార్మికులను 60 ఏళ్లు కొనసాగించాలి

సిఐటియు నాయకులు ఒమ్మి అప్పారావు



ధర్నాలో కూర్చున్న అప్పారావు తదితరులు

ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్ : ప్రభుత్వ చట్టాల ప్రకారం రైల్వే ఒబిహెచ్ఎస్ (ఆన్ బోర్డ్ హౌస్ కీపింగ్ సర్వీసెస్)లో పనిచేస్తున్న కార్మికులను 60 ఏళ్లు కొనసాగించాలని సిఐటియు కంచరపాలెం జోన్ కార్యదర్శి ఒమ్మి అప్పారావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం రైల్వే డిఆర్ఎం ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైల్వే ఒబిహెచ్ఎస్‌లో పనిచేస్తున్న కార్మికుల వయసు 45 ఏళ్లు పూర్తయితే పని పూర్తిగా మానేసి పోవాలని సర్క్యులర్ జారీ చేశారని తెలిపారు. ఈ సర్క్యులర్ వల్ల 45 సంవత్సరాలు దాటి, గత 15 ఏళ్లుగా పనిచేస్తున్న 50 మంది కార్మికులు పని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే ఒబిహెచ్ఎస్ కార్మికుల ఉపాధిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఒబిహెచ్ఎస్‌లో భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా 45 సంవత్సరాల వయసు నిబంధనలను తక్షణమే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. సౌముక్ ఇంజినీరింగ్ సర్వీసెస్ మేనేజ్‌మెంట్ నాలుగు నెలల వేతన బకాయిలను కార్మికులకు వెంటనే చెల్లించాలని కోరారు. అనంతరం కార్మికుల వయసు 60 వరకు కొనసాగించాలని కోరుతూ డిఆర్ఎంకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు జి.శ్రీను, రైల్వే యూనియన్ కమిటీ నాయకులు హరి, రాముడు, లక్ష్మణ్, సురేష్, కిరణ్, హరి, ఆనంద్ బాబు, సోమినాయుడు, సత్యరాజులు, శీను తదితరులు పాల్గొన్నారు.

'మీడియాపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు హేయం'

ప్రజాశక్తి-సీతమ్మధార : ఫోర్త్ ఎస్టేట్‌గా పిలవబడుతున్న మీడియాపై రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆడిన మాటలు హేయమైనవని జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ అన్నారు. పౌర గ్రంథాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసిపికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకొని పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు. పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విజయసాయిరెడ్డి నోట ఇలాంటి మాటలు రావడం బాధాకరమన్నారు. ఆయనపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఆయనను రాజ్యసభ నుంచి బహిష్కరించాలని రాజ్యసభ ఛైర్మన్‌ను కోరుతానని పేర్కొన్నారు. విజయసాయి రెడ్డికి బినామీగా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రేమ సమాజం భూముల వ్యవహారంలో రూ.కోటి అరవై లక్షలు విజయసాయిరెడ్డి ఇచ్చారంటే దీని వెనుక పెద్ద మొత్తంలో చేతులు మారాయనే అనుమానాలు ఉన్నాయన్నారు. శాంతి అడ్డదారిలో ఉద్యోగంలో చేరేందుకు విజయసాయి రెడ్డి సహకారం ఉన్నట్లు తెలుస్తుందన్నారు. దేవాదాయ శాఖలో శాంతి బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి శాంతి వ్యవహారంపై చర్యలు తీసుకుంటారని తెలిపారు.

నేడు పలు వార్డుల్లో నీటి సరఫరా బంద్

ప్రజాశక్తి -గాజువాక : జివిఎంసి గాజువాక జోన్ పరిధిలోని పలు వార్డుల్లో బుధవారం నీటి సరఫరా నిలుపుదలచేస్తున్నట్లు ఇంజినీరింగ్ అధికారులు ప్రకటించారు. గాజువాక పరిధి సుందరయ్యకాలనీలోని 10 ఎంజిడి మంచినీటి శుద్ధి కర్మాగారం ఫిల్టర్ బ్లేడ్లు, సంపులు శుభ్రం, ఇతర చిన్న మరమ్మత్తులు చేయాల్సి ఉన్న నేపథ్యంలో 70, 73, 74, 76, 64 వార్డులకు నీటి సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

గంజాయి రవాణా అరికట్టడానికి ప్రత్యేక చర్యలు

ప్రజాశక్తి-పెందుర్తి : గంజాయి రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు నార్త్ ఎసిపి ఎ.నరసింహమూర్తి తెలిపారు. పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏజెన్సీ నుంచి రవాణా చేసే ప్రధాన మార్గమైన సరిపల్లి కూడలి వద్ద పోలీసు టీములు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గంజాయి నివారణకు 100 రోజుల ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.

ఘనంగా పెంటకోటమ్మ తల్లి పండగ

ప్రజాశక్తి-పెందుర్తి : జివిఎంసి 94వ వార్డు వేపగుంట బీసీ కాలనీలో పెంటకోటమ్మ పండగను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు అమ్మవారికి పసుపు కుంకుమలు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, స్థానిక టిడిపి, జనసేన నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భారీ అన్న సమారాధన చేపట్టారు.

'మిషన్ శక్తి'పై అవగాహన

ప్రజాశక్తి -పద్మనాభం : భారతీయ న్యాయ సంహిత-2023 మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యాన మంగళవారం మద్ది గ్రామంలో మిషన్ శక్తి 100 రోజుల సంకల్ప కార్యక్రమంపై అంగన్‌వాడీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 'మిషన్ శక్తి' అనేది మిషన్ మోడ్‌లో మహిళల భద్రత, సాధికారతను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన పథకం అని ఐసిడిఎస్ సూపర్‌వైజర్ జానకి తెలిపారు. దేశ నిర్మాణంలో మహిళలను సమాన భాగస్వాములుగా చేయడం ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు.

కెజె.పురం అక్రమ లేఅవుట్‌పై రెండో రోజుల్లో నివేదిక

డిపిఒ శిరీషారాణి ఆదేశం

ప్రజాశక్తి- కె.కోటపాడు

మండలంలోని కెజె.పురం గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైన లేఅవుట్‌పై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారి ఆర్.శిరీషారాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. కెజె.పురం గ్రామంలో 18 ఎకరాల్లో నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్ ఏర్పాటు చేసినట్లు సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్)లో అదే గ్రామానికి చెందిన చిన్నమ్ములు ఫిర్యాదు చేయడంతో, అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ అధికారులతో కలిసి మంగళవారం జిల్లా పంచాయతీ అధికారి శిరీషారాణి లేఅవుట్‌ను సందర్శించారు. సంబంధిత రికార్డులను పరిశీలించారు. ఈ లేఅవుట్ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైనట్లు గుర్తించిన ఆమె గ్రామ పంచాయతీ కార్యదర్శిపైనా, విఆర్ఒపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా లేఅవుట్ ఏర్పాటు చేస్తే ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ లేఅవుట్‌పై పూర్తి సమాచారంతో కూడిన నివేదికను రెండు రోజుల్లోగా ఇవ్వాలని ఆమె ఆదేశించారు.

మరో వైపు లేఅవుట్ యజమానులు పక్కనున్న తమ భూములను ఆక్రమించారని, దీనిపై సర్వే చేసి తమ భూములను అప్పగించాలని బాధిత రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే జివిఎంసికి నీరు సరఫరా చేసే రైవాడ కెనాల్‌కు అవతల ఉన్న భూములకు రాకపోకల కోసం కెనాల్‌పై నాడు బ్రిడ్జి నిర్మించారని, ఈ బ్రిడ్జికి తిన్నగా లేఅవుట్ ఏర్పాటు చేసి మిగిలిన భూములకు దారి లేకుండా మూసి వేస్తున్నారని, తమకు దారి కల్పించాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శి, విఆర్ఒ, బాధిత రైతులు పాల్గొన్నారు.



అక్రమ లేఅవుట్‌ను పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న డిపిఒ శిరీషారాణి



పతకాలు సాధించిన విద్యార్థులతో కోచ్ నగిరెడ్డి

జాతీయ తైక్వాండో పోటీల్లో 6 బంగారు పతకాలు

ప్రజాశక్తి-యలమంచిలి : హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో వెటరన్స్ ఇండియా జాతీయ తైక్వాండో పోటీల్లో పాల్గొన్న యలమంచిలి విద్యార్థులు 6 బంగారు పతకాలు సాధించారని కోచ్ నగిరెడ్డి సత్యనారాయణ మంగళవారం తెలిపారు. ఈ నెల 12 నుండి 14 వరకు జరిగిన ఈ పోటీల్లో యలమంచిలి నుండి 13 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొనగా వారిలో ఆరుగురు బంగారు పతకాలు, నలుగురు రజితం, ఇద్దరు కాంస్య పతకాలు సాధించినట్లు వెల్లడించారు. ఎం కుందనప్రజ్ఞ, పి.సుస్మిత, దీక్షత్, లహరి, సింహాద్రి, శ్రీవృశాగ్ బంగారు పతకాలు, ఎన్.శ్రీసిత, పోలవరపు దేవి, వుడా నందకృష్ణ, జి.విష్ణు రజత పతకాలు, బి.భవాని కాంస్యం పతకం సాధించినట్లు కోచ్ నగిరెడ్డి తెలిపారు.



కంటి వైద్య శిబిరంలో పాల్గొన్న విద్యార్థులు

మామిడిపాలెం స్కూల్‌లో కంటి పరీక్షలు

ప్రజాశక్తి-అనకాపల్లి : మోహిసిన్ స్కూల్ హెల్త్ ఐ కేర్ ప్రాజెక్ట్, విశాఖ ఐ హాస్పిటల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మామిడిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో సోమవారం కంటి పరీక్షల శిబిరం నిర్వహించడం జరిగింది. ఆధునిక పరికరాలతో పాఠశాలలో చదువుతున్న 660 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి సంబంధిత సమస్యలను పరిశీలించి తొమ్మిది మంది విద్యార్థులకు కళ్లద్దాలు ప్రిస్క్రైబ్ చేశారు. మరో నలుగురికి తదుపరి పరీక్షలకు గాను హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం హెచ్‌బి.శ్రీధర్, సీనియర్ ఉపాధ్యాయులు బివిఎస్ బాబు, జి.చిన్నబ్బాయి, గ్రామ సర్పంచ్ పూడి పరదేశినాయుడు పాల్గొన్నారు.

క్వారీల్లో భద్రతా చర్యలు చేపట్టాలి

సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకరరావు

ప్రజాశక్తి-అనకాపల్లి

క్వారీల్లో భద్రతా చర్యలు చేపట్టాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్.శంకరరావు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల మండలం, పరిటాల సమీపంలో క్వారీ ప్రమాదంలో ముగ్గురు వలస కార్మికులు మృతి చెందారని, క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పేర్కొన్నారు. బాధిత కార్మికుల కుటుంబాలకి న్యాయం చేయాలని, యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లాలో అత్యధిక క్వారీలు, పరిశ్రమలలో నిరంతరం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రమాదం జరిగినప్పుడు అధికారులు హడావిడి చేస్తున్నారని, సాధారణ సమయంలో క్వారీలు ,పరిశ్రమలు నిబంధనలు పాటిస్తున్నాయా లేదో పట్టించుకోవడం లేదని ఆరోపించారు. క్వారీల్లో ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకువచ్చి తక్కువ వేతనాలతో పని చేస్తున్నారని, ప్రమాదం జరిగితే బయటకు పొక్కనీయకుండానే స్వగ్రామాలకు తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలో ఉన్న క్వారీల్లో పనిచేస్తున్న కార్మికులు వివరాలు కార్మిక శాఖ అధికారులు సేకరించాలని, వాళ్లకు చట్టపరంగా రావలసిన సౌకర్యాలు అందుతున్నాయా లేదో తెలుసుకొని చర్యలు తీసుకోవాలని శంకరరావు డిమాండ్ చేశారు.

జిపిఎస్ గెజిట్ నోటిఫికేషన్ నిలిపివేతపై హర్షం

ప్రజాశక్తి-అచ్యుతాపురం : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులను గ్యారెంటీ పెన్షన్ స్కీమ్‌లోకి తీసుకొస్తూ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను నిలిపివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించడంపై ఏపీ సిపిఎస్ఈఎ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి మోటూరు త్రినాథ స్వామి ఒక ప్రకటనలో హర్షం తెలిపారు. విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టడంతో స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.

బుచ్చయ్యపేట : ఉద్యోగ, ఉపాధ్యాయులను ఆందోళనకి గురిచేసిన జీపీఎస్ జీఓను గెజిట్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించడం హర్షించదగిన పరిణామమని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు కేకేఎల్ఎన్. ధర్మారావు, ఎస్.దుర్గాప్రసాదు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

మురళీకృష్ణకు ఆత్మీయ వీడ్కోలు



బదిలీపై వెళ్తున్న ఎస్పి మురళీకృష్ణను సత్కరిస్తున్న పోలీసులు

ప్రజాశక్తి-అనకాపల్లి

అనకాపల్లి జిల్లా ఎస్పీ కెవి.మురళీకృష్ణ సాధారణ బదిలీల్లో భాగంగా అనంతపురం జిల్లాకు బదిలీ అయిన నేపథ్యంలో విశాఖపట్నం కైలాసగిరి ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో మంగళవారం ఆత్మీయ వీడ్కోలు సన్మాన సభ జరిగింది. ఏఆర్ డీఎస్పీ పి.నాగేశ్వరరావు సారథ్యంలో ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది ఎస్పీ మురళీకృష్ణకి గౌరవ వందనం చేశారు. అనంతరం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షించడంలో, నాటుసారా, గంజాయి అక్రమ రవాణాను అరికట్టడంలో, ఎన్ఫోర్స్‌మెంట్ అమలు చేయడంలో, భద్రత, బందోబస్తు, ఎన్నికల విధులలో ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది జిల్లా పోలీస్ శాఖకు వెన్నెముకగా నిలిచిందని అభినందించారు. తాను విజయవంతంగా విధులు నిర్వహించేందుకు సహకరించిన సిబ్బందికి కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి.విజయభాస్కర్, డీఎస్పీలు యస్.అప్పలరాజు, కెవి.సత్యనారాయణ, బి.అప్పారావు, ఇన్స్పెక్టర్లు చంద్రశేఖర్, అప్పలనాయుడు, కుమారస్వామి, మన్మధరావు, సతీష్, నరసింహమూర్తి, సంజీవరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

అనకాపల్లి నుంచి ఆర్టీసీ పాసులు ఇవ్వాలని నిరసన

ప్రజాశక్తి-అనకాపల్లి : జీవీఎంసీలో అనకాపల్లి మున్సిపాలిటీ విలీనమై ఏళ్లు గడిచిన ఆర్టీసీ అధికారులు అనకాపల్లి నుంచి విశాఖకు డైరెక్ట్‌గా పాసులు ఇవ్వలేదని, ఇది అన్యాయమని ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం ఆర్టిసి కాంప్లెక్స్ వద్ద నిరసన తెలియజేశారు. అనకాపల్లి నుంచి విశాఖకు ఆర్టీసీ పాసులు ఇవ్వకపోవడంతో విద్యార్థులు, డైలీ పాసింజర్, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి తక్షణమే పాసులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే అనకాపల్లి జిల్లాగా ఏర్పడిన నేపథ్యంలో సూపర్ లగ్జరీ, లగ్జరీ బస్సులు బైపాస్ రోడ్‌లో కాకుండా డిపోకు రావాలని కోరారు. అనంతరం జిల్లా రోడ్డు రవాణా కార్యాలయం సూపరింటెండెంట్ సూర్యారావుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు చిన్ని యాదవ్, సుడికొండ మాణిక్యాలరావు, బండి అప్పారావు, బొడ్డు సోమరాజు, బొబ్బిలి గోవిందరాజులు, ముగడా అప్పారావు, నాగేశ్వరరావు చౌదరి, సింహాచలం పాల్గొన్నారు.

ఘనంగా జగన్నాథస్వామి తిరుగు రథయాత్ర

ప్రజాశక్తి- అనకాపల్లి : స్థానిక గూడ్స్ రోడ్ ఇంద్రద్యుమ్న హాల్లో జగన్నాథ్ స్వామి వారు నవరాత్రులు పూర్తి చేసుకొని రథా రోహణ, తిరుగు రథయాత్ర మంగళవారం ప్రారంభమైంది. ఆలయ ప్రధాన అర్చకులు బొంకపల్లి సత్యనారాయణ ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తిరుగు రథయాత్రని జనసేన పార్టీ నాయకులు భీమరశెట్టి రాంకీ ప్రారంభించారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. డీఎస్పీ అప్పలనాయుడు, పట్టణ సిఐ శంకర్రావు ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఉత్సవ్ కమిటీ చైర్మన్ దాడి బుజ్జి, ఆలయం ఈవో రాజా సులోచన, టిడిపి నేత మళ్ల సురేంద్ర, డైరెక్టర్లు బొండా రమేష్, అనకాపల్లి మోహన్ రావు, బొడ్డేడ వెంకట చలపతిరావు, వెంకట వీరఅప్పారావు పాల్గొన్నారు.

వాకర్స్ క్లబ్ సమావేశాలను విజయవంతం చేయాలి

ప్రజాశక్తి- అనకాపల్లి : ఈ ఏడాది డిసెంబర్ 28, 29 తేదీల్లో ఏలూరులో జరిగే ఇంటర్నేషనల్ వాకర్స్ క్లబ్ సమావేశాలను విజయవంతం చేయాలని ఇంటర్నేషనల్ వాకర్స్ అధ్యక్షులు వి మురళీమోహన్‌రావు, కార్యదర్శి ప్రదీప్ కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక వెంకటేశ్వర నర్సింగ్ హోమ్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో అన్ని వాకర్స్ క్లబ్లను సందర్శిస్తున్నామన్నారు. అనకాపల్లి నుండి వాకర్ ఆడారి మల్లికార్జునరావు నూతన మహాత్మ గాంధీ ఫెలోషిప్ మెంబర్గా జాయిన్ అయినట్లు చెప్పారు. జిల్లా 101 గవర్నర్ వాకర్ టి.రంగారావు, టీం మెంబెర్స్ బలిరెడ్డి సత్యనారాయణ, కాబినెట్ కార్యదర్శి మందారపు సత్యనారాయణ, కాబినెట్ బులెటిన్ ఎడిటర్, అనకాపల్లి వాకర్స్ క్లబ్ అధ్యక్షులు వాకర్ భీశెట్టి రామకష్ణ, పూర్వపు ఏరియా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ డి డి నాయుడు, తుమ్మపాల వాకర్స్ క్లబ్ అధ్యక్షులు వాకర్ వై. సత్యనారాయణ, కార్యదర్శి మహేష్, కోశాధికారి బాబూరావు పాల్గొని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్లు, డిస్ట్రిక్ట్ 101 గవర్నర్‌ను ఘనంగా సాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు.

వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయాలి

ప్రజాశక్తి-దేవరాపల్లి

మండలంలో గరిసింగి పంచాయతీ శివారు చింతలపాలెం గ్రామంలో ప్రమాదకర పరిస్థితుల్లో చెట్టుకు వేలాడుతున్న వైర్లను వెంటనే స్తంభాలు ఏర్పాటు చేసి సరిచేయాలని సిపిఎం మండల కార్యదర్శి బిటి దొర డిమాండ్ చేశారు. సోమవారం ఆయాగ్రామాల్లో ఆయన పర్యటించి వైర్లును పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతకాలం నుండి విద్యుత్ వైర్లు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయని, స్తంభాలు ఏర్పాటు చేయాలని అనేక సార్లు అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని విమర్శించారు. విద్యుత్ వైర్లు వేలాడుతూ ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని గిరిజనులు భయందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వేలాడుతున్న విద్యుత్ వైర్లన సరి చేయాలని, లేకుంటే కరెంట్ ఆఫీస్ వద్ద ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మజ్జి నాగరాజు, జన్ని దేముడు, చెరుకు శ్రీను, జన్ని రాము, పాల్గొన్నారు



వేలాడుతున్న విద్యుత్ వైర్లను చూపుతున్న సిపిఎం నేత బిటి.దొర

కలెక్టర్ ఆదేశాలతో కదిలిన రాంకీ యాజమాన్యం

గెడ్డ వాగులో ఫార్మా వ్యర్థ రసాయనాల నీటిని తొలగించే ప్రక్రియ ప్రారంభం

ప్రజాశక్తి - పరవాడ : మండలంలో పరవాడ - భరిణికం గ్రామాల మధ్య ఉన్న మొల్లెడు గెడ్డలో వ్యర్థ రసాయనాల తొలగింపు ప్రక్రియ రాంకీ యాజమాన్యం ప్రారంభించింది. రాంకీ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా ఫార్మా వ్యర్థ రసాయలను విడుదల చేయడం పట్ల భరిణికం గ్రామస్తులు సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గెడ్డలో ఉన్న ఫార్మా రసాయనాలతో ఉన్న నీటిని తొలగించి ఫార్మా ట్రీట్మెంట్ ప్లాంట్‌కు తరలించాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డును కలెక్టర్ ఆదేశించారు. దీంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల ఆదేశాల మేరకు మంగళవారం గెడ్డ వాగులోకి ఉన్న నీటిని ట్యాంకర్ ద్వారా తొలగించే ప్రక్రియ ఫార్మా సిటీ రాంకీ వారు చేపట్టారు. ఇప్పటికే ఫార్మా పరిశ్రమ యాజమాన్యాలకు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈకి నోటీసులు జారీ చేశారు. ఇది ఇలా ఉండగా కాలుష్యానికి గురైన ఈ ప్రాంతాన్ని కాపాడాలని ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న రాంకీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, భరిణికం మాజీ సర్పంచ్ బొండా తాతారావు, పెద్దిశెట్టి వెంకట సత్యారావు డిమాండ్ చేశారు.



వ్యర్థ ఫార్మా రసాయనాల నీటిని తరలిస్తున్న ట్యాంకురు వద్ద నేతలు

జెడ్‌పి హైస్కూల్‌లో డిప్యూటీ డిఇఒ తనిఖీలు

ప్రజాశక్తి-వడ్డాది : బుచ్చయ్యపేట మండలం వడ్డాది జెడ్పీ హైస్కూల్లో డిప్యూటీ డీఈవో పి.అప్పారావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల స్థానిక విద్యార్థినులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఆయన హైస్కూల్‌ని సందర్శించారు. మధ్యాహ్నం భోజనాన్ని రుచి చూసి, నిర్వహణపై ఆరా తీశారు. మరుగుదొడ్లను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. వికలాంగ విద్యార్థి శ్రీరామ్ హిందీ నోట్స్ చూసి అభినందించారు. విద్యా కానుక కిట్లు అందాయా లేదా అని ప్రశ్నించారు. తెలుగు పాఠ్యాంశంపై విద్యార్థులను ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. మధ్యాహ్న భోజనం బాగోలేకపోతే స్థానిక విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఇంచార్జ్ హెచ్ఎం వెంకటరావును ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈఓ కాశి,విశ్వేశ్వరరావు హెచ్ఎం వెంకట్రావు, పంచాయతీ కార్యదర్శి లోవరాజు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

ఇంటి పన్నులు వసూలు చేయాలి

ప్రజాశక్తి- కె.కోటపాడు : ఇంటి పన్నులు వసూళ్లకు పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి ఆర్ శిరీష రాణి ఆదేశించారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. కే కోటపాడు మండలంలో 70శాతం పన్నులు వసూలు అయ్యాయని, మిగిలిన మండలాల కన్నా ఇది తక్కువని పేర్కొన్నారు. వర్షాకాలంలో రకరకాల సీజనల్ వ్యాధులు వస్తాయని ప్రతిరోజు గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలని, మంచినీటి ట్యాంకుల్లో క్లోరినేషన్ చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ నాగలక్ష్మి, ఈవోపీఆర్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు వరి విత్తనాల పంపిణీ

ప్రజాశక్తి-సబ్బవరం : మండలంలోని అంతకాపల్లి రైతు సేవా కేంద్రంలో మంగళవారం ఉదయం రైతులకు సబ్సిడీపై వరి విత్తనాలను సర్పంచ్ సబ్బవరపు నారాయణమూర్తి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గొర్లి అప్పారావు, మాజీ సర్పంచ్ సబ్బవరపు దేముడుబాబు, టిడిపి మండల అధ్యక్షుడు మిడతాడ మహాలక్ష్మి నాయుడు, రొంగలి దేముడుబాబు, సబ్బవరపు నరసింహమూర్తి , కిల్లి సూర్యనారాయణ, సబ్బవరపు శ్రీనివాసరావు, గొంప అప్పలనాయుడు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.

డెంగీ నివారణపై అవగాహన ర్యాలీ

ప్రజాశక్తి-అచ్యుతాపురం : డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు సందర్భంగా మంగళవారం అచ్యుతాపురం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ శ్రావ్య మాట్లాడుతూ దోమలు అరికట్టడం ద్వారా డెంగ్యూ వ్యాధి వ్యాధిని నివారించవచ్చు చెప్పారు. ఈ ర్యాలీలో సిహెచ్ఓ వేణుగోపాల్ హెచ్ఎస్ సన్యాసిరావు, ఆశా కార్యకర్తలు, ల్యాబ్ టెక్నీషియన్ గీతారాణి పాల్గొన్నారు.

పొదల్లో శిశువు మృతదేహం

ప్రజాశక్తి-పరవాడ : మండలంలోని దేశపాత్రునిపాలెం సాయినగర్ కాలనీలో పరిసర ప్రాంత రైల్వే రోడ్డు పక్కన తుప్పలలో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన మగ శిశువు మృతదేహాన్ని సోమవారం పడేశారు. స్థానికులు పరవాడ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పరవాడ సిఐ బాల సూర్యారావు తెలిపారు

చెరువును తలపిస్తున్న ఆర్టీసీ డిపో

ప్రజాశక్తి-అనకాపల్లి : అనకాపల్లి ఆర్టీసీ బస్ డిపో చెరువును తలపిస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి ఇంచార్జ్ సూదికొండ మాణిక్యాలరావు అన్నారు. మంగళవారం ఆయన డిపోలో నీరు నిల్వ ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. డిపో పరిసరాల్లో పారిశుధ్య పరిస్థితి అధ్వానంగా ఉందని, దీనివల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, డిపో పరిధిలో పారిశుధ్య పరిస్థితి మెరుగుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

'స్టాప్ డయేరియా'పై ర్యాలీ

ప్రజాశక్తి కశింకోట : కసింకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఎస్ తిరుపతి ఆధ్వర్యంలో స్టాప్ డయేరియా ర్యాలీ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ తిరుపతిరావు మాట్లాడుతూ వేడి చేసి కాచి వడబోసిన నీటిని ని తాగాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి సత్యనారాయణరావు, సత్యవతి, విజయలక్ష్మి, పారామెడికల్ సిబ్బంది, ఆశాలు పాల్గొన్నారు.

కందిపూడి జంక్షన్‌లో తరచూ ప్రమాదాలు

స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్


సోమవారం కందిపూడి వద్ద జరిగిన ప్రమాదం

ప్రజాశక్తి - బుచ్చయ్య పేట : మండలంలోని కసింకోట -బంగారు మెట్ట రోడ్డులో గల కందిపూడి జంక్షన్‌లో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఆ గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కొద్ది రోజుల క్రితం కసింకోట- బంగారుమెట్ట రోడ్డును రూ.32 కోట్లతో విస్తరణ చేపట్టారు. దీంతో నియోజకవర్గంలో గల పలు గ్రామాలతో పాటు, మాడుగుల, పాడేరు ప్రాంతాల నుండి అనకాపల్లి, విశాఖపట్నం వెళ్లే ప్రయాణికుల సైతం ఈ రోడ్డు మార్గంలోనే ప్రయాణిస్తున్నారు. గతంలో వాహనాల రాకపోకలు చాలా తక్కువగా ఉండేవి. రోడ్డు విస్తరణ తర్వాత వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ప్రమాదాలు సైతం తరచూ జరుగుతూనే ఉన్నాయి. కందిపూడి గ్రామం నుండి వచ్చే వాహనాదారులకు మలుపు వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో అక్కడ వాహనాలు ఢీకొనడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. సోమవారం సాయంత్రం బంగారుమెట్ట జంక్షన్ వైపు నుండి అనకాపల్లి వైపు వెళ్లే వ్యాన్ కందిపూడి గ్రామంలో నుండి వస్తున్న బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పైన ఉన్న వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు స్పందించి కందిపూడి జంక్షన్‌లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

సహారా ఇండియా ఖాతాదారులకు డిపాజిట్ల సొమ్ము చెల్లించకుంటే ఆందోళన

ప్రజాశక్తి- దేవరాపల్లి

సహారా ఇండియా ఖాతాదారులకు వెంటనే తమ డిపాజిట్ సొమ్మును చెల్లించాలని, లేకుంటే దశల వారిగా అందోళన చేపడతామని ఎపి వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.వెంకన్న మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ సంస్థలో డబ్బులు పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించి ఏజెంట్ల, ఖాతాదారుల నుండి వేల కోట్ల రూపాయలు వసూలు చేయించిందని, ఖాతాదారులకు ఇచ్చిన బాండ్స్ కు సమయం ముగిసినా డబ్బులు ఇవ్వడం లేదని తెలిపారు. సహారా ఇండియా సంస్థ ఖాతాదారులకు, ఏజెంట్లకు టోకరా వేసి మోసం చేసిందని పేర్కొన్నారు. సహరా ఇండియా సంస్థలకు చెందిన చాలా ఆస్తులను కేంద్ర సంస్థలు సీజ్ చేసినట్లు చెప్పినా ఖాతాదారలకు సొమ్ము మాత్రం చెల్లించడం లేదన్నారు. కేంద్రలో బిజెపి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సహారా ఇండియా సంస్థపై చర్యలు తీసుకుని ఖాతాదారులకు న్యాయం చేయాలని కోరారు.

రైవాడ ఆయకట్టు రైతులకు నీరు విడుదల చేయాలి

ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి

ప్రజాశక్తి-దేవరాపల్లి

రైవాడ ఆయకట్టు రైతులకు త్వరలో నీరు విడుదల చేసేందుకు సన్నద్ధం కావాలని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సంబంధిత అధికారులకు సూచించారు. మండలంలోని ముసిడిపల్లి గ్రామంలో మంగళవారం మండల స్థాయి నాయకులతో మాట్లాడారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో రైతులు నారుమడులను సిద్ధం చేసుకుంటున్నారని, దమ్ములకు అవసరమైన సాగునీరు విడుదల చేయాలని రైతులు కోరారు. దీనిపై రైవాడ జలాశయం డీఈఈ ఆర్.సత్యం నాయుడుతో ఎమ్మెల్యే చర్చించారు. రైవాడ నీటి నిల్వలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రైవాడ జలాశయం నీటిమట్టం 105.06 మీటర్లు ఉందని, దమ్ములకు అవసరమైన సాగునీరు సరిపోతుందని డీఈఈ తెలిపారు. కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు చిటిమిరెడ్డి సూర్యనారాయణ, మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు, నాయకులు సోమిరెడ్డి గోవింద, పోతల పాత్రునాయుడు, చల్లా నానాజీ, కొమర బాబురావు, పెద్దాడ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

చింతాలమ్మ ఒడ్డు పండగలో పాల్గొన్న ఎమ్మెల్యే

మండలంలోని ముసిడిపల్లి గ్రామంలో చింతాలమ్మ తల్లి ఒడ్డు పండుగ అత్యంత వైభవంగా జరిగింది. మాజీ సర్పంచ్ సోమిరెడ్డి గోవింద ఆధ్వర్యంలో జరిగిన ఈ పండుగలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, టిడిపి జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

డైట్‌లో ప్రాంగణ నియామకాలు

ప్రజాశక్తి-అనకాపల్లి : స్థానిక దాడి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (డైట్) అటానమస్ కళాశాలలో ఎక్స్ పొనెన్షియల్ ఏఐ మల్టీ నేషనల్ కంపెనీ సోమవారం ప్రాంగణ నియామకాలు నిర్వహించింది. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ మాట్లాడుతూ రానున్న రోజులలో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ పాత్ర ఎక్కువగా ఉంటుందని, దానికి అనుగుణంగా అటువంటి కంపెనీలను ప్రాంగణ నియామకాలకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ వైకుంఠరావు మాట్లాడుతూ డైట్ కళాశాలలో విద్యార్థులకు టెక్నికల్ విద్య లో ఆధునిక స్థాయికి అనుగుణంగా ఉందని అందుకే ఐఐటీ, ఎన్ఐటీ నుండి మాత్రమే ప్రాంగణ నియామకాలు నిర్వహించే కంపెనీలు డైట్‌కు వస్తున్నాయని తెలిపారు. కంపెనీ హెచ్ఆర్ డైరెక్టర్ ముకేశ్, కంపెనీ హెచ్ఆర్‌లు జాస్మిన్, శ్రియా ఆధ్వర్యాన జరిగిన ఈ ప్రాంగణ నియామకాలలో మొత్తం 152 మంది విద్యార్థులు పాల్గొనగా 49 మంది షార్ట్ లిస్ట్ చేయబడ్డారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కే. దుర్గ శ్యాం ప్రసాద్, డీన్ ఈశ్వరరావు, అకాడమిక్ కోఆర్డినేటర్ కృష్ణ నాగ్, ట్రైనింగ్ అండ్ ప్లేసెమెంట్ ఆఫీసర్ హేమంత్ కుమార్ పాల్గొన్నారు.

కొత్త ఆధార్ నమోదు

ప్రజాశక్తి- కె.కోటపాడు : మండలంలోని 10 గ్రామాలకు ఈనెల 23 నుండి 27వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఆధార్ ఎన్రోల్మెంట్ నిర్వహిస్తామని ఎంపీడీవో బివిఎస్ఎన్ పట్నాయక్ తెలిపారు. పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీ చిన్నారులకు పెండింగ్లో ఉన్న ఆధార్ నమోదు నిర్వహించుట, నూతన ఆధార్ నమోదు, ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్, పేర్లు సరిచేయుట తదితర పనులు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. 23వ తేదీన పింద్రంగి, వి.సంతపాలెం, 24న కొరువాడ, వారాడ, 25న గవరవపాలెం, ఆర్ వై అగ్రహారం, 26న ఏ కోడూరు, సూదివలస, 27న సింగన్నదొరపాలెం, మర్రివలస గ్రామాల ప్రజలకు దాలివలస, కెజె.పురం సచివాలయాల్లో క్యాంపు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.

బలిజపాలెం ఈత గెడ్డను పరిరక్షించాలి

ప్రజాశక్తి-సబ్బవరం : మండలంలోని నారపాడు పంచాయతీ శివారు బలిజపాలెం గ్రామంలో సర్వేనెంబర్ 161లో ఈతగెడ్డ ఆక్రమణకు గురైందని, దానిని పరిరక్షించాలని నారపాడు సర్పంచ్ మామిడి శంకరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఈతగెడ్డను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన వివాదాన్ని రాజకీయం చేశారని తెలిపారు. ఈ సమస్యపై సోమవారం తాను కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కొండవాగునీరు ఈత గెడ్డ నుండి తమురు చెరువుకు వెళుతుందని, ఆక్రమణలను వెంటనే తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మామిడి వెంకట్, గవిరెడ్డి అప్పల నాయుడు, మామిడి నానాజీ, రొంగలి వెంకటరమణ,పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు.

కొనసాగిన రిలే నిరాహార దీక్షలు

ప్రజాశక్తి-అనకాపల్లి : తమకు బకాయి పడ్డ 12 నెలల వేతన బకాయిలు చెల్లించాలంటూ ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మత్తు వ్యసన విముక్తి కేంద్రం సిబ్బంది చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి. ఈ దీక్షలకు బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి ఇంచార్జ్ సూదికొండ మాణిక్యాలరావు మంగళవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చేవే అరకొర జీతాలు అవి కూడా నెలలు తరబడి బకాయిలు ఉంటే వారి కుటుంబాలను ఏ విధంగా పోషించుకుంటారని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయి పడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలని కోరారు



గ్యాస్ స్టవ్, సిలిండర్ అందజేస్తున్న స్థానిక నాయకులు

వరి నారుమడుల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

- అధికంగా నీరు లేకుండా చూడాలి - పలు గ్రామాల్లో వ్యవసాయ అధికారుల పర్యటన



మాడుగులలో వరి నారును పరిశీలిస్తున్న ఎఓ

ప్రజాశక్తి - మాడుగుల: రైతులు వరి నారుమడులలో నీటి, ఎరువులు యాజమాన్యం చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి ఎం.వాసుదేవరావు అవగాహన కల్పించారు. మంగళవారం రైతు సేవ కేంద్ర సిబ్బందితో కలిసి మండలంలోని పోతనపూడి, వీరనారాయణం, గొటివాడ అగ్రహారం గ్రామాలలో వరి నారుమడులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ, వరి నారుమడులలో అధికంగా నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. నీరు అధికంగా ఉన్నట్లయితే విత్తనం మురిగి పోతుందన్నారు. అధికంగా ఉన్న నీటిని బయటకు పంపుటకు నారుమడులలో కాలువలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నారు వేసిన 10-15 రోజుల మధ్యలో ప్రతి 5సెంట్ల నారుమడికి 2 కిలోల యూరియా, 2 కిలోల డిఏపి, 2 కిలోల పోటాష్ ఎరువులను తప్పని సరిగా వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్ర సిబ్బంది గౌరినాయుడు, రేణుక, శ్రీమవాసరావు పాల్గొన్నారు.

అనకాపల్లిడెస్క్: రావికమతం మండలంలో రావికమతం, కొమిర, చినపాచిల తదితర గ్రామాల్లో వరి నారు మడులను రావికమతం మండల వ్యవసాయ అధికారిని డి.రూప పరిశీలించారు. రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు వాడకం, ఉపయోగాలను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వరి నారు మడులు సంరక్షణపై వివరించారు. ఈ కార్యక్రమంలో పలువు రైతులు పాల్గొన్నారు.

బాధితురాలికి భారతీ గ్యాస్ సాయం

ప్రజాశక్తి -నక్కపల్లి: మండలంలోని మత్స్యకార గ్రామమైన రాజయ్యపేటలో ఇటీవల పిక్కి పాపయ్యమ్మ ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి గ్యాస్ లీక్ అవడంతో పూరిల్లు దగ్ధమయింది. ఈ ప్రమాదంలో ఆమె సర్వం కోల్పోయింది. ఈ మేరకు భారతీ గ్యాస్ యాజమాన్యం స్పందించి ఆమెకు గ్యాస్ స్టవ్, సిలిండర్, రెగ్యులేటర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో తెప్పలు ప్రెసిడెంట్ బొంది సూకరాజు, చేపలు సోమేష్, 10వ వార్డు మెంబర్, సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి మైలపల్లి మహేష్ బాబు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ బొందలపు అప్పలరాజు, పిక్కి తాతీలు పాల్గొన్నారు.



శాంపిల్స్ తీస్తున్న సిబ్బంది

రోడ్డు నాణ్యతపై శాంపిల్స్ సేకరణ

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్: స్థానిక మున్సిపాలిటీ మెయిన్ రోడ్డు విస్తరణ పనులపై మంగళవారం క్వాలిటీ కంట్రోల్ అధికారులు శాంపిల్స్ సేకరించారు. గతంలో రోడ్డు నిర్మాణ పనుల నాణ్యతపై స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, క్వాలిటీ కంట్రోల్ అధికారులు పాల్గొన్నారు.



మొక్కలు తొలగిస్తున్న ఉపాధి కూలీలు

పిచ్చి మొక్కల తొలగింపు

ప్రజాశక్తి-నక్కపల్లి: మండలంలోని ఉపమాకలో చెరువు గట్టు, మండపం వద్ద ఉపాధి కూలీలతో పిచ్చి మొక్కలు తొలగింపు చేపట్టారు. చెరువు ప్రాంతంలో రోడ్డు కు ఇరువైపులా, మండపం ప్రాంతంలో పిచ్చి మొక్కలు, గడ్డి వేపుగా పెరిగాయి. జిల్లా పరిషత్ కోఆప్షన్ మాజీ సభ్యులు కొప్పిశెట్టి కొండబాబు, టిడిపి నాయకులు బుజ్జి స్థానిక విఆర్‌పి శ్రీనుకు తెలియజేయడంతో ఉపాధి కూలీలతో మొక్కల తొలగింపునకు పనులు చేపట్టారు.

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి

ప్రజాశక్తి-నక్కపల్లి: సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపిడివో శ్రీనివాస్ పంచాయతి కార్యదర్శులకు సూచించారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం పంచాయతీ కార్యదర్శులు, పలు శాఖల అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపిడివో శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రస్తుతం వర్షాలు కురవడంతో దోమలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని, వీటి నివారించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతిరోజు గ్రామాల్లో శానిటేషన్ చేయించాలన్నారు. డ్రైనేజీలను పరిశుభ్రం చేయించాలని సూచించారు. పెన్షన్ల పంపిణీ, ఉపాధి హామీ, హౌసింగ్ శాఖలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఏవో సీతారామరాజు, ఈఓపిఆర్‌డి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న ఎంపిడిఒ శ్రీనివాస్

బయలుపూడిలో కంటి వైద్యశిబిరం

180 మందికి వైద్య పరీక్షలు

ప్రజాశక్తి -చీడికాడ: మండలంలోని బయలుపూడి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సర్పంచ్ జాజిమొగ్గల సత్యనారాయణ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కంటి వైద్య శిబిరంలో సుమారు 180 మందికి పరీక్షలు చేశారు. 20 మందిని కంటి ఆపరేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ స్వాములు, ఆప్తమాలజిస్ట్ లోకేష్, విజన్ టెక్నీషియన్ గౌరీ, మోషన్ ఐ బ్యాంక్ కాత్యాయని, ఫీల్డ్ అసిస్టెంట్ భూపతి, సంతోష్ పాల్గొన్నారు.



పరీక్షలు చేస్తున్న వైద్యులు



అవగాహన కల్పిస్తున్న వైద్య సిబ్బంది

దోమలపై అవగాహన

ప్రజాశక్తి-కోటవురట్ల: దోమల నివారణ పై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అసిస్టెంట్ అప్పారావు తెలిపారు. మంగళవారం కేజీబీవీ పాఠశాల లో దోమల నివారణకై మందులు పిచికారి చేశారు. అనంతరం విద్యార్థులకు దోమల నివారణ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ సిబ్బంది పాల్గొన్నారు.



లోకేష్‌తో కరచాలనం చేస్తున్న కృష్ణ

లోకేష్‌ను కలిసిన కృష్ణ

ప్రజాశక్తి - మాడుగుల: మంత్రి నారా లోకేష్‌ని మాడుగుల నియోజకవర్గ జనసేన నాయకుడు రాయపరెడ్డి కృష్ణ కలిశారు. మంగళవారం అమరావతి సెక్రటేరియట్‌లోని మంత్రి పేషిలో మర్యాదపూర్వకంగా కలిశారు. మాడుగుల నియోజకవర్గ ప్రాంత అభివృద్ధికి ఉమ్మడి పార్టీగా సహకరించాలని కోరినట్లు రాయపు రెడ్డి కృష్ణ తెలిపారు.

ఘనంగా శాకాంబరి ఉత్సవాలు

ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్: స్థానిక దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శాకాంబరీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం అమ్మవారిని ఆకు కూరలు, వివిధ రకాల పండ్లతో అలంకరణ చేశారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనారోగ్యంతో గైరమ్మ సత్యం మృతి

ప్రజాశక్తి-రోలుగుంట: రోలుగుంటకు చెందిన రైతు సంఘం నాయకుడు మద్దు సత్యనారాయణ (గైరమ్మ సత్యం) సోమవారం సాయంత్రం మృతి చెందారు. ఆయన గత ఆరు నెలలుగా కేన్సర్ వ్యాధికి చికిత్స పొందుతూ మృతి చెందారు.ఆయన మండలంలో రైతులకు ఏ సమస్య వచ్చినా సహాయ, సహకారాలు అందించేవారు.గ్రామంలో రాజకీయాలకు అతీతంగా అందరికి సేవలందించారు. వినాయక దేవాలయం, కాటా వద్ద వేణుగోపాల స్వామి ఆలయాల నిర్మాణం, సంతబయలు వద్ద నంది విగ్రహం ఏర్పాటు చేయడం ఆయన కృషి చేశారు. గతంలో అనివార్య పరిస్థితుల్లో గ్రామ దేవత మహోత్సవం నిలిపివేయగా ఆయన ముందుండి గౌరమ్మ ఉత్సవాన్ని నిర్వహించారు. అందుకే ఆయనకు గైరమ్మ సత్యం అనే పేరు వచ్చింది. గైరమ్మ సత్యం మృతదేహానికి ఎంపిపి యర్రంశెట్టి శ్రీనివాసరావు, కొవ్వూరు సర్పంచ్ బాబులనాయుడు, ఎంపిటిసి సుర్ల రామకృష్ణ, జెడ్పీటీసీ పోతల శ్రీనివాసరావు, గ్రామస్థులు, బంధువులు నివాళ్లు అర్పించారు.



రోధిస్తున్న కుటుంబ సభ్యులు

మొక్కల నాటివేత

ప్రజాశక్తి -అనకాపల్లి డెస్క్: ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని ఫారెస్ట్ రేంజర్ గౌరేశ పిలుపునిచ్చారు. అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలో కస్తూరిబా పాఠశాల, సిద్ధార్థ కాన్వెంట్లో సోషల్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో తల్లి చేసిన మేలు మాదిరిగా ప్రకృతిలో మనకు చెట్లు, మొక్కలు చేస్తాయని తెలిపారు.



మొక్కను నాటుతున్న రేంజర్

బతికుండగానే చంపేశారు..!

- ఆరోగ్యశ్రీ కార్డులో డెత్‌గా నమోదు కావడంతో నిలిచిన వైద్య సేవలు
- తల్లడిల్లుతున్న బాధితురాలు

ప్రజాశక్తి-నక్కపల్లి: రేబాక గ్రామానికి చెందిన సాదిరెడ్డి లక్ష్మి ఆరోగ్యశ్రీ కార్డులో డెత్ అని నమోదు కావడంతో ఆమెకు ఆరోగ్యశ్రీ కార్డు వైద్య సేవలు నిలిచిపోయాయి. సాదిరెడ్డి లక్ష్మి అనారోగ్యం కారణంగా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు పొందేందుకు మంగళవారం నక్కపల్లి 50 పడకల ఆసుపత్రికి వెళ్ళింది. ఆరోగ్యశ్రీ సిబ్బంది సాదిరెడ్డి లక్ష్మి పేరును ఆన్లైన్‌లో చెక్ చేయగా డెడ్ అని నమోదై ఉందని సిబ్బంది చెప్పడంతో ఆమె నివ్వెర పోయింది. తాను బతికి ఉండగా ఎలా మృతి చెందినట్లు చూపిస్తుందని సిబ్బందిని ప్రశ్నించింది. స్థానిక ఆరోగ్య శ్రీ సిబ్బంది వెరిఫికేషన్ నిమిత్తం విజయవాడ కార్యాలయానికి సమాచారం అందించారు. అధికారులు స్పందించి తన ఆరోగ్యశ్రీ కార్డు వాడుకలోకి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని సాదిరెడ్డి లక్ష్మి డిమాండ్ చేసింది.



బాధిత మహిళ లక్ష్మి



మాట్లాడుతున్న సత్యనారాయణ

నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలి

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్: స్థానిక శారదానగర్ రవీంద్రభారతి పాఠశాలలో ఇన్వెస్టిట్యూర్ సెర్మనీ వేడుకను ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరైన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వంజరి సత్యనారాయణ విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలను అందించారు. నాయకత్వ ప్రాముఖ్యత, లక్షణాలను, విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. రవీంద్రభారతి విద్యాసంస్థల చైర్మన్ ఎంఎస్.మణి విద్యార్థి నాయకులకు చిత్తశుద్ధి, అంకితభావం శ్రేష్టత, నిబద్ధత వంటి ఉత్తమ లక్షణాలు కలిగి ఉండాలని తెలియజేశారు.నార్త్ ఆంధ్ర జోనల్ ఇంఛార్జ్ ఎస్.వెంకటేష్ తోటి విద్యార్థులలో క్రమశిక్షణను, నైతిక విలువలను, బాధ్యతను పెంపొందింపజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కెవిఎస్.గిరి, ఏజీఎం జివిఎస్ఎన్.మూర్తి, డివిజనల్ ఇన్‌చార్జ్ సిహెచ్.గోవింద్ పాల్గొన్నారు.



ఇసుక నిల్వలను పరిశీలిస్తున్న తహశీల్దార్

అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చర్యలు

ప్రజాశక్తి -కోటవురట్ల: ప్రభుత్వం ఉచిత ఇసుక ప్రకటించినా.. అక్రమంగా ఇసుక రవాణా చేపడితే చర్యలు తప్పవని తహసిల్దారు వెంకటరమణ హెచ్చరించారు. సోమవారం రాత్రి సమయంలో పందూరు, గొట్టువాడ గ్రామాల వద్ద నిల్వ ఉంచిన ఇసుక వనరులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరాహ నది సమీపం నుండి ఇసుకను పగలు ఎడ్ల బండ్ల ద్వారా తరలించి నిల్వ చేసి రాత్రి సమయంలో ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో గ్రామ రెవెన్యూ అధికారులతో దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎడ్ల బళ్ళ ద్వారా నేరుగా లబ్ధిదారులు వినియోగించుకున్నా ఇబ్బంది లేదని, ఇదే అదనుగా ఇసుక వ్యాపారం చేసినట్లయితే చర్యలు తీవ్రంగా ఉంటాయని తెలిపారు. ట్రాక్టర్ల ద్వారా కొనుగోలు చేసుకోవాలనుకుంటే నక్కపల్లి వద్ద ఇసుక స్టాక్ పాయింట్ నుంచి కొనుగోలు చేసుకోవాలన్నారు. రెవిన్యూ సిబ్బందిని గ్రామాల్లో అప్రమత్తం చేస్తున్నట్లు చెప్పారు.

ముమ్మరంగా పారిశుధ్య పనులు

ప్రజాశక్తి-గొలుగొండ: మండలంలో మేజర్ పంచాయతీ ఎఎల్ పురంలో సర్పంచ్ లోచల సుజాత, కార్యదర్శి శ్రీనుల ఆధ్వర్యంలో మంగళవారం పారిశుధ్య పనులు ప్రారంభించారు. కొద్దిపాటి వర్షం కురిసినా గ్రామంలో మురుగునీటి కాలవల్లో పూడిక తీయక పోవడతో ఆ నీరంతా రోడ్లపైకి ప్రవహిస్తుంది. ఈ ఇబ్బందులు గమనించిన పంచాయతీ అధికారులు పారిశుధ్య పనులు నాలుగు వీధిల్లో పూర్తి చేశారు.

మాడుగులలో వైద్య శిబిరం

ప్రజాశక్తి-మాడుగుల: మాడుగుల కేంద్రంలో 104 వైద్య సిబ్బంది మంగళవారం సేవలు అందించారు. సచివాలయం 3 పరిధిలోని దేవి ఆడిటోరియం భవనంలో 104 వైద్య బృందం వైద్య సేవలు అందించినట్లు కేజే పురం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివ ప్రసాద్ పాత్రుడు తెలిపారు. 61 మంది పేషెంట్ల పరీక్షలు చేసి మందులు అందించినట్లు చెప్పారు. వర్షాల కారణంగా వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌హెచ్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలి

కలెక్టర్ హరేంధిర ప్రసాద్

ప్రజాశక్తి - విశాఖ కలెక్టరేట్: ప్రాణ నష్టం లేని విధంగా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని, అన్ని చోట్లా ఆటోమెటిక్ అలారం మెకానిజం ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను, కంపెనీల యాజమాన్యాలను జిల్లా కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. రెండు కిలోమీటర్ల పరిధి వరకు ప్రమాద జోన్ గా గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయా పరిశ్రమల్లో పని చేసే సిబ్బందిని, చుట్టు పక్కల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని చెప్పారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో మంగళవారం వివిధ విభాగాల అధికారులతో జిల్లా క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ మీటింగ్ నిర్వహించారు. పరిశ్రమల్లో పాటించాల్సిన భద్రతా ప్రమాణాలపై పలు మార్గదర్శకాలు జారీ చేశారు. తరచూ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని, ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు.పని చేసే సిబ్బందికి ప్రమాదాల నుంచి తప్పించుకోవడంపై శిక్షణ ఇవ్వాలని చెప్పారు. ఆయా కంపెనీల్లో పని చేసే సిబ్బందికి, కార్మికులకు తప్పనిసరిగా బీమా పాలసీ చేయించాలని ఆదేశించారు.

ఆరోగ్యకర వాతావరణంలో కార్మికులు పని చేసుకునేలా వసతులు కల్పించాలని, పర్యావరణ హిత విధానాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కంపెనీ యాజమాన్యాలకు కలెక్టర్ సూచించారు. కార్మికులు,



మాట్లాడుతున్న కలెక్టర్

ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అన్ని చోట్లా ఎమెర్జెన్సీ రెస్పాన్స్ టీంలను నిత్యం అందుబాటులో ఉంచాలని, ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా వ్యవరించాలో తగిన శిక్షణ అందించాలని సూచించారు. ఆయా కంపెనీల యాజమాన్యాలు చేపడుతున్న భద్రతా ప్రమాణాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, ఫ్యాక్టరీల చీఫ్ ఇన్స్పెక్టర్ సురేశ్, జిల్లా పరిశ్రమల శాఖ జిఎం గణపతి, ఇతర విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

విభిన్న ప్రతిభావంతులకు సేవలపై ప్రశంసలు



సామగ్రిని అందిస్తున్న శంకుంతల, రామారావు

ప్రజాశక్తి- కొత్తకోట: రావికమతం మండలం మేడివాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్, ప్రత్యేక ఉపాధ్యాయులు మహాలక్ష్మినాయుడు పుట్టినరోజు సందర్భంగా 60 మంది విభిన్న ప్రతిభవంత విద్యార్థులకు హాట్ బాక్సులు, వాటర్ బాటిల్స్, రగ్గులు, బోధనోపకరణ సామాగ్రిని వితరణ చేశారు. అనకాపల్లి సమగ్ర శిక్ష సహిత విద్య సమన్వయకర్త బి.శకుంతల, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వంకాయలు రామారావు, సీనియర్ రిసోర్స్ పర్సన్ ఎం.వి స్వామిలు చేతుల మీదుగా విభిన్న ప్రతిభవంత విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా శకుంతల మాట్లాడుతూ, ప్రత్యేక ఉపాధ్యాయుడు మహాలక్ష్మి నాయుడు విభిన్న ప్రతిభావంతులను ఆదుకునేందుకు తన వంతు సహాయ సహకారాలు అందించడం చాలా అభినందనీయమన్నారు. దివ్యాంగ పిల్లలకు సేవలు అందించేందుకు మహాలక్ష్మి నాయుడు ఎప్పుడూ ముందుంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రిసోర్స్ పర్సన్ ఎంవీ స్వామి, మేడివాడ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు వంకాయల రామారావు, పాఠశాల సిబ్బంది, భవితా కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు జగన్నాథ నాయుడు, సరోజినీ, మహాలక్ష్మి నాయుడు, ఫిజియోథెరపిస్టు లావణ్య పాల్గొన్నారు.

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

ప్రజాశక్తి-గొలుగొండ : ప్రజలంతా సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని గొలుగొండ పిహెచ్సి వైద్యాధికారి శ్యాం తెలిపారు. మండలంలో జోగంపేట విహెచ్సి పరిధిలోగల పొగ చెట్ల పాలెం గ్రామంలో వెక్టార్ బోర్న్ వ్యాధులు మరియు సీజనల్ వ్యాధులు గురించి గ్రామ ప్రజలకు అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో సీజనల్ వ్యాధులు ప్రబల అవకాశం ఉందని కావున ప్రతి ఒక్కరు కాచి వడపోసిన నీరునే వాడాలన్నారు . వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత అందరూ పాటించాలన్నారు. గ్రామంలో నీటి నిలువలు లేకుండా చేయాలన్నారు దీనివల్ల దోమల బెడద తగ్గి మలేరియా టైఫాయిడ్ వంటి వ్యాధులు రాకుండా చేయొచ్చుఅని ఆయన అన్నారు .ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో గ్రామస్తులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. కార్యక్రమంలో సి హెచ్ ఓ సాయి మణి , ఎం పి హెచ్ ఎ జై కష్ణ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.



అవగాహన కల్పిస్తున్న వైద్య సిబ్బంది



నిరసన చేపడుతున్న మహిళలు

డ్రెయినేజీ మ్యాన్ హోల్‌ను బాగు చేయాలి

ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్: జీవీఎంసి ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న రాంనగర్ బజార్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మ్యాన్ హెూల్ నుంచి దుర్గంధం వెలువడి తీవ్ర దుర్వాసన వస్తోందని ఈ ప్రాంతంలో నివసిస్తున్న మహిళలు మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నెల్లి లక్ష్మి, జె.కాసులమ్మ, సిహెచ్ హేమ మీడియాతో మాట్లాడుతూ, నెల రోజుల నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజీని బాగు చేయాలని జివిఎంసి అధికారులను పలుమార్లు కలిసి విన్నవించినా స్పందించలేదన్నారు. రాంనగర్ ప్రాంతం జివిఎంసి ఎఈకి ఫోన్ చేస్తుంటే ఆయన స్పందించలేదన్నారు. జివిఎంసి కమిషనర్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.లక్ష్మి,కె. లక్ష్మి పాల్గొన్నారు.

అసాంఘిక శక్తులను ఎయులోకి రానీయొద్దు

ప్రజాశక్తి-ఎంవిపి.కాలనీ: ఆంధ్ర విశ్వవిద్యాలయంలోకి అసాంఘిక శక్తులను, నేరారోపణ కేసులు ఉన్న వ్యక్తులను రానివ్వొద్దని అఆ ఫౌండేషన్ తరపున విశాఖపట్నం లాయర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు మంగళవారం ఎయు ఇంచార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య కిషోర్‌బాబును ఆ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి బైపా అరుణ్ కుమార్, ప్రతినిధులు వై.చిన్నారావు, కె.రమణ, పి.శ్రీనివాసరావు, ఎంవి.లక్ష్మి తదితరులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వర్సిటీకి చెందిన కొంతమంది సహకారంతో యూనివర్సిటీలో చొరబడి అలజడి రేకెత్తిస్తూ విద్యా వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారన్నారు. యూనివర్సిటీకి చట్టబద్ధమైన సంబంధం లేని వ్యక్తులు క్యాంపస్, అడ్మినిస్ట్రేటివ్ భవనాల్లోకి ప్రవేశించడం, ఆటంకాలు సృష్టించడం చేస్తున్నారని ఆరోపించారు. కోటి జాన్, ఆరేటి మహేష్ అనే వ్యక్తులు యూనివర్సిటీ పరిపాలనా భవనంలోకి వచ్చి అక్కడ వాతావరణం చెడగొడుతున్నారని రిజిస్ట్రార్ దృష్టికి తీసుకువచ్చారు. ఆ వ్యక్తులు నేర కార్యకలాపాలకు పాల్ప డ్డారని, వారిపై ఎఫ్ఐఆర్‌లు నమోద య్యాయని గుర్తుచేశారు.

రెల్లిలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్: కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్లో రెల్లి కులస్థులకు సముచిత స్థానం కల్పించాలని రెలి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు యర్రంశెట్టి పాపారావు డిమాండ్ చేశారు. మంగళవారం చెట్టుపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రెల్లిలు అన్ని రంగాలలో వెనుక బడి ఉన్నారన్నారు. ఎస్సీలతో పాటు రెల్లిలకు కూడా నామినేటెడ్ పదవుల్లో స్థానం కల్పించాలని కోరారు. కూటమి గెలుపునకు రెల్లిలు కూడా కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. గత వైసిపి ప్రభుత్వం దళితుల సంక్షేమ పథకాలు రద్దు చేసి మోసం చేసిందన్నారు. కుటమి ప్రభుత్వం అట్రాసిటీ చట్టం అమలు చేయాలన్నారు.